GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0048
4	Work Number	D 0488
5	Page No (From... To)	1 to 210
6	Name of the Work	CHANDRABHANU CHARITRA
7	Subject	CHANDRABHANU

చంద్రభానుచరిత్ర D. 488

Tel. 48

Tel. A
B.2.94

జన్వరగస్సెందాన్నిర్భా। స్వరవృత్తిరెంస్మ [illegible] తుర్ణలయెస్సదయుగాంసం శ్రీతసాహిత్యఖం। శ్రీశ్రీభక్షిం తుర్ణం శ్రీతద్రసాంవాప్రి శ్రీ। మ్మశ్రావరదేవాంత్మేషం బున్నజనతిసేంధిం ప్రియయువరవు
గారిదవెత్రిభరగేసుసుకృతి। కుపేమెకధంక్యక్షైత్రెయున్నర ఇంద్రే [illegible] ప్ర [illegible] ప్రభావ్య (చరితల। కనమాంగాంకృతేకలరా ఇంయులకై (రతస్య) వెల్సి)ంఖ్రికరిక్షలంతమ్మ। శ్లోకశబ్ద
నిసూక్తిర్నదకి ఇధుయుహంస్మసవరంసమ్ముత్రిగాంచప్పు) (గణశిలు। మరియుకనగాచితనవుక(న్న)మాంజ్మమ్మకు(రు। క్షేత్రంవాప్రతద్ధాంరారసా ఫర్ణంగానములక్రామెతలు (రచన్నులు కెరకర్ణయుల
ఘువమహావము। కెరచికి చిత్రసత్యాధ్యారిద్యులదల [illegible] మాత్రిం। అమమహాత్మ్యయముప్రురచికలత్రవమాతుర్ల। లక్ష్మిగురించెప్తి ఇంగభాంగ ఘాంహాంయమునుంయు। ధ్యార్ధ్ర(మెయుకిరించి)యులలరిం
త్రికస్యశ్రీ [illegible] నకుఖెష్ఠమముద్రాంశుధంసాం [illegible] తాంగ్రాశ్య। సేకవిశంధవర్గకెంగుణాచంప్న దంయుక్తంశుచిప్రుత్రేంధా వధ్యా। స్వేరసకి మంబన్నుప్రాంక్షయసాంరప్రుమక్షనరపుష్పసాంహిం
తి। శేరకధినభగ (మెంధకదగాదివయుకుమారేచ ఇంద్రావాక (రాలమురుచెవిశాల్ప, వింత్రంయుకలంకప్రతిదైన్యవర్ధంకృతాంకిమలురా। నగంరెయు ప్రదేవతాంపదాంబ్రాంజశ్రేం జకంబున్న।। నుకవిజక

శ్రీ విష్ణుసహస్ర
నామ [illegible]
[illegible]

శ్రీ [illegible] శ్రీ తేజస్వినే [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

బాంచకొంబ్బు కొను కనుకొవిచ్చి నెయాద్య జకొంబ్బు కొన్న గాను వింద్రి (విరించ్రి గురుకుంతకొండ్రులు సంద్ధిరి తాము ముందు ముందు కేవవధ్వ వేసర్కే దుగన్నిం శధాకొ సంబాకొంయ్యు మాకొకవి కతొ కమధాంకనేధారా మాంద్ర ధుర్యతాంబం
దేవ్వరకనరశ్రాం వాంకు బంధంబ్బాన్కు (వరుకొ శ్యాంపూ కింపు చంద్ర బ్బాంకుచరిప్రవై చిత్రింపు తేరాకల్ప కల్పగాచ వంత్ర్యుయు శబ్బుంధంబ్బుకు కగు (ఘకమహాపు) బంధ్ధంబ్బు కర్మి ంత్రంబ్బా కకాం మరంబ్బు)
కాంక్షిత్తా కార్యుయు కేతస్వు తిప్తి కేరకకకనేంధాంకవృారర గాంత్రియుగా (భవ్య ముగాంతు కొచుకదుతవు: వేలమయు ర్పదలంవ్వై కె క్లిగ తాకర్య ముఖ్యపృద్దై పతెవతంచేస్పు కె త్రి త్స్వ తాంధ్రుకధై కంయాం (ుధ్వాడు
౭ శ్రా నర్వాంత్తి గాం కయాంకధరంత్తి చెగత్ర్యయుంబ్బు కె కూరాగ్నముగ్గ అ కయాం హింద్ర్రిమధి ష్ట్వద్దై వతవేయు చ్చ శాస్త్ర ఇచ్చి తాంధర్మవేసా (ధకతారుం గ్వకయాత్ర శావియప్ప రావంంధాం వేంవతాంగ్ర సంగ్రాజ్య
కవ్వంన్నె పక్ష విత్ర మయాంత్రినయు కుదత్తాత్రేయు దేవా కంయాం (ఘటుక స్మ తస్తు తెంధుబాంయు న క్రే వేయాం షప్రతి తెయాం (గుంన్నెడ కూరాగ్నిన్ని ద్య జ తాంర్యముకటీచుకవి కెత్తిన ద్వ గెరాగి తాత్పర్యము కధి
చర్చ పరుదే (యాం జ ఛవమూన్ని తన్ని తరుక కేయింకెత్తాం ర్యవమంబి ఛ వమోక్షి తక కధరు విరుది (కవి సంకక్షితాత్యతి కరుకషు కుకతింయు తి సేంకశ్రతాశ్చ తికలరు విరుది (మంద్ర సేత ప్రత్రిలాంనిం గన్న కవతి కన్మె చంద్రు)

గోత్రతిలాంసాదొ రురుద్రుంతల రుచులు ఝుర్ఘువేంక్య కెలంక్రేసరా శ్రా ధిరాభి[illegible]శ్వరద్రెంచ్ఛ జకెలృత కార్జు కుకు కిరాజ్యా ద్యా ద్రిశ్యుసు తికేంచుమంతరాయుత కయు। చందృఢనుపెంక యువతిక్షితేం దృ్ముమునిశ్రీ॥ నగ్గత అరుజ్జ
మేతార్యకెతగ౯యుమదనృభులతు౯ఐవహాకింస్ర్వ[illegible] న్నా॥ఖి రింగును రఖంద్ర్యతితి౯ కైవు కానసురక్ష కృత పర్యదిం జ్ఞిఖియు॥ దృష్టకుకగుడత్రసారథ్యదుల రకుంక్యిరయుతాంశ్మతుపాంశ్యవతి౯ నెగ్గు రిపవిత్రెంల్గ
మద్యాం[illegible]చర్యుంబ్రాతవాత్స్యదై[illegible]ఖరిరి॥ వల॥ సంకలవిద్యానురనారవిందష శ్రీకాంతభ్యాకం వృథ్యపెయారాదారధి। కరి మంత్రినేరింప్యు బారకుత్ర తతెంక్కెవల్యులక్ష్మీ వుసెరా। హరిరుకన్మతు[illegible]పసిరాత్ర
వయుశిదవ[illegible]త్రెయుయేబారిచ్ఛరు కొ।నరుసారించ్యు దలంభ్రితెంగ్రరరద్రెలవత్రాసపదాన్నిసృపులుఖారా॥కిగియారరవుయుత్నమఘశర్యాప్వర గంఘుకేసంకృద్యెయుప్యవంశ్యగలరంతవ[illegible]పాశంఖు)
[illegible]చెవత్తిక[illegible]ఖరిచెకేయుల కరరూరా॥ ఆశా॥ నెంత్రానమంద్రితెపు రుచిత్మనగ్ని[illegible]తుర౯ంహింత దిశకుం[illegible]కి। శాలంత్ర శుశ్రుదుంచన్న కైరంబిల్లు దత్రకెసంత్రినాకృవుల[illegible]శికె త్రిన్గె
కాశికల్పతా[illegible]తె నైలె రాయనృంబాన్నగంగ్యాతలా నా తేజుఁరఖుంచుప్పకాతుక వితానేవిభాశితపద్మాంకసంబుప్పరరూరాకి॥ శ్రీ వుదత్రాంత్రెయుమ॥ హెవయి వేయుద్రు విన్యసాంషిత్రాత్రి మయ్యకల్పిసే॥ శ్రీ మునుఖర్గ్రా

పూజా [illegible] త్రింశాయ [illegible] వేము [illegible] కలత [illegible] శరవముకు [illegible]
[illegible] తేజం స్వరము [illegible] చెప్పు [illegible] తంత్రే తెచుంద్రిం [illegible] తర [illegible]
[illegible] మంత్ర [illegible] రాయు [illegible] సంత్ర [illegible] సరతి [illegible] వెంక్య [illegible] శివ [illegible]
౧౦. [illegible] తారు [illegible] తంరిం [illegible] వెంక్య [illegible] [illegible] తద్ద తత్ర [illegible] ప్రతాంబ్బు [illegible] దరం [illegible]
[illegible] తెరా [illegible] వృత్తి [illegible] శూర్య [illegible] వనా [illegible] లవు [illegible] తెంట్ల [illegible]
[illegible] దేవ [illegible] తెంట [illegible] నవహ హంయు [illegible] చెవంత [illegible] లాది [illegible]

యనిల వెంకా [illegible] తిరువేం[illegible] పాతశింద్రు [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

అన్నాజీలు గారికి [illegible] తదుపరి [illegible] తెలుసుతాము [illegible] తదుపరి [illegible]

[illegible] తాము [illegible] వ్రాయించవలెను [illegible]

[illegible] ఆర్యా [illegible] వ్రాయించవలెను [illegible] తదుపరి [illegible]

[illegible] తాము [illegible] వ్రాసిన [illegible] కాగితము [illegible]

[illegible] తమకు [illegible] వర్తమానం

[illegible] తదుపరి [illegible] వ్రాయించి [illegible] తెలుసుకొని [illegible]

[illegible] వర్తమానం

[illegible] తమకు [illegible] సెలవు [illegible] తెలియ [illegible] రగాం

దీన్నితింతొ నర్త వర మకీ ష్టాభూనిన మఫ్టకిలి ష్టానే ... నంధ్యాం ధ్యః ప్రధ్యాంనాన ధ్యసా నానర మయుడె ల... త ... దంయ్ము) ధ్యా వ బ్బు) ధరర రంత్ర) ధ్యృతినవనకి రంబ్బు) ర ఘ తరి ల్లు) వరల యు నాత్రి తగాంధ్యానా వ ర వే రం ధ్య) వుం త్రి
మహాత్మ్యం దుర్శిర చంద్రా మహాత్మ్య వరయ దూగా) వ్యా) దేతల రాళ్వార్ష రర సాంగి తెల నలవయు రంత్ర త్మాం ద్య వధ్య స ర) త్రైతదిమయంచ్చ వి ర మహ రాం బ్బు ర ర య చిత్రి విం రత్రి) హాంపాళ్ల్యా విర) త్రైత మహాత్మ్యాం శ్యై ది ద్వి
దాలు త్రింప్యం శబ్ద ద్విరణ తిదె) వతనారదె రరన ప్రద్యా రపలు గిది ద్య శ్రీ తిరదం శ్రాం త్రమయరరాగా) మబ్రా) రరసా మీతృత్ర ఇం తృ దెధరల బుధ్ధా రంద ప్రధ్యా రనారదా) రరసా మహాత్మ్యయు త్రిగాకి త్రిశాంశ్రి తమల గం
త్రై త్రై శో సంధ్యాప్య తిట్టు ప్పరసా మహాత్మ్య శిరామ ... ద వ ర సాం ధ్యైర తెత్రై చంచేం) దెంా) రరసాం మహాం తత్ర్వ భుంధ్య రంత్ర వ ద చింతాం సాం ... రుంద్రంత్రాంవ యు గూగా) గి గా) తెలంవయు నాత వి దెత్రి రశి తి చర్యే
| ఇవ తాం జార రి తర రం బ్బు లిష్ట మహాం బ్బు) బహూంవల శో భూ నవయులు (లం చప్ప) న తర కుతల) వంచ్చులాం రరిం చప్పు వసే వ మతి) బంప్పు దేవ వి గా) వి గా) వర తల వంచృత చర్య వేమ్మరు వై తి చర్య సావ రంవ
దుమ రక్షకదనవేర్య) త్రిరక్ష నారబార్య తి ంవల రఘు సెంధ్యావి తిరియు తార్యా జార సాంతి త్రి తి ళీ త్రి) బంధ్యర కలిత్రి త్రి చెర్ల నుం ధ్యరాత్ర న త్రి రి త్య సేంగా పృ తేంవయు త్రి రి ర్మ ంతా త్రి) ఆ త్రి తాం సా ష్ట్రాతిర యుం తప్పు శీల సూచ్చతి గా)

[illegible]

[illegible]

[illegible]

సుమిత్రకుతమిత్రనము మించ్చు దయనేర్పు మంత్ర భూత్యద్ర కుర దృత్రీ షణ్ములరారాదిగాం తలలనై కౌరి శృంగ్గ శ్రీ వక్రంబౌల్చి నసులలక్ష్మీ సులరుంచక్షి వరధర్మ మయుక్కు గోత్ర వర్గంబున్ తగు గాచు వెక్కరయుంచి విభివృద్ధునె వంబుల్

దాంత్రితద్విజా గాంధయుక్తాం వక్షరుండె తది త్యోక సర్వ మగురం
దున్నమం త్రికరణ యుతి శృంయం ఏమాంచ్చు నేరుడుగాం ॥ చ
మ్మరం ద్విరయక స్ర్తి వగాక రాచ్చ సేం । స్వదత్త భైరింవ్చ సా
నికాదుమె పంక్తిస్రోకా కతేప్ర దించ్చ మరాం కింక్కి నం
వకరం బాలుకతారాం త్రిపృథా కులందర్పు । పొరక్షతిత్ర నియా
యయు

షర్గలా కబంధస్థ । శరంధ్రునప్రభాక మరింతర్పి దయాబల విషేత మూడ్వదర్గక ష్యారదయ
తదకుబరత్నా వెలయదత్త కవంం త్రిమహావిశేష్య ॥ మర్గదముల మమర్గదారులగాం
మవి దుఃఖన్య గతాంత్రి తపొరింతాం తనైళ్ళ ఖా ॥ వక్రం భృష్ణలక్కాం ధ్వవక్ర త్రితా సార్తిక
ద్విపాలుంకుది దన్గాదా రామి కెర్తి కరాదుమెనొంచి తాదర్గుబవరు త్ప మాతులమైష్టమిబుద్ధాం
ధ్యాంబద్దు మాథ శ్రీపుం హాశ్శి రాశి యమ గమ వెంక్తి త్రిపూర్వి శరాంచునవము లు ॥ వాంయుచ్చాంతు

మహాక 2 ంచళ్ళి । పరమహంరి గురు చరణారవిన్దాక వేరరు
ధురంధర సంగ్రరచాం తుకృవింగా । రదుచకేం వేం కృయకతి
సంక్ష తెలాన్యు రామవాశ్య శాకులంయం దన్భి । వత్రంబుల
శ్రీతలలశురంద్ర । శ్రీకుకశ్రీయుకకాదు వలాశ సు
తృవయుక్త 2 జాస్యా యిపించని । దానుకమారవుం శ్రీకరణ

ంచు దత్తం వంత్రి॥ వ॥ అరుణాదారంన్యర వల్ల వృత్తేయ్యే ... శ్రీరఘురాం ద్రిరాంక్ష తి కృష్ణద్రి ఖుశ వుహరనవాగంద్ధ తావేహ్రా శ్వ దంష్ట్ర వన్నార గాంభ్యాం కృత్తకాశ్యసేం భృతింవ ద్రిహాం త్రక్యాసంత వృత
హా॥ కృష్ణర గాంభ్యాకరంభ్య హారుద్రి వ్వవసేబ భాశ (రంగ్యు) ం గాం చన్నకరవ్ర వృతి శి॥ మ॥ ంయూందవాస్త్ర హాశ్రూది వేద్రిఖ్ల కుశ్వాశ విభు నుద్రి ప్యాన వశ్రేషి ల్లకంముద్రాంశ్రనుణిక్ష్మ ఖత్ర వుగాచి రియ్యాంస్వాల్ల కుద్ర
వరంన్యరకుండ్యకుశ్రెఖల్ల శ్రీరినంక్ష తంత్రిం యాం త్రరసాంద్రుల్ల కుశేల్లు ఖకారాన్మ తలంతంత్రి కారకుతుంల్ల॥ శ్రీ హ్వం క్ష గవుగుర్తే హృన్నై ఖ దింతుల్లాచ ధలువగాల్ర శకశిం శ్రీ ద్విహా యయుముల్లా శ ఖి క్రతే
౬ ది ఖ్యా ఖత్రిరిత శృగాంచాశ్వకచ్చి గులయద ... ంరించ్చి వా రించ్రిడసదకరు ద్రవి ద్రిత కశిఖక్ష తిగమంతదిరంశ్రుద్రింక్షే ద్రింద్ర దత్త ... శ్రీ వి క్ష నృంతుష్ట దేత్రే వుంత్రి॥ వ॥ శ్రీకశ్యతాల్ల కృష్ణరగాంభ్యసాం
శృనుఖవిగాతాల్లే తక్రుఘాకైతసాం॥ శ్రీ స హ్వా వధు రంధ్వరతన్నవానుమహాద్రిశ్యాక్ష తావిత్రవ్రా॥ కశరాద్రిహాద్య ఖపాం ఖవంభ్యా శరన్నైంద్రం వృత్తగారుశ్యుండక్షత్రి॥ దకరుం శైంక్త ఉరాశి దత్రిగాంభ్యు
హాంగంతరశవి శ్రీ హ క్షి తరీ॥ వ॥ అదత్తవంరత్రి యు కబభుత॥ శ్రీవ తత్రాత్రే యుచుంగా శ్రీ ఖర శ్రీ వ్వా॥ వెూవితుంధనుధూరనీధ్వా॥ వెూవితంతరగంమన్నధ్య నుఖశిసు త్రేూందక్షి రకుంద కుగా॥ ౩॥ వర గంధ్వాన

కళావాఙ్మయ శ్రేష్ఠ రమణీయ కేళి ... వ్యవహారములు ... రమణీయ ... తెలుగు ... పదములు ... వ్యుత్పత్తి ... వరుస ... చిత్ర ... మనోహర ...

త్రిభువనములు ... మహిమ ... మహిత ... సమస్త ... వర్ణనములు ... పరిశుద్ధ ... విరచిత ...

[illegible] ... మహా ... ఈశ్వరుని ... వరముల ... వివరము ... వందనము ...

[illegible] ... సంపూర్ణ ... మహిమ ... మహాత్మ్య ... [illegible] ...

[illegible] ... శుభముగ ... వ్రాసిన ... వివరము ... [illegible] ...

[illegible] ... వ్రాసి ... మహా ... [illegible] ...

శ్రీధర ... తత్త్వ ... [illegible] ... వాక్య ... చరిత ... [illegible]

౨

ధా౦ఇదత్రా త్రె౦యునతా [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] వే సం ౧౮

[illegible]

శ్రీదాంత్ర గత తత్వాంగవము అసత్వ కృష్ణం బ్బకిశర చాలయుచు తప్పెంక్షతేనెంప్పుదగ్రం వ్పరప్రతి లక్ష్మిం దక్షధారింపితా | వంచు మూర్ఖంగాగ్రం [illegible] ప్రిబ్రం వర్తకకతనెన్న గంబన్నాగావిం

గాచి [illegible] చత్తు [illegible] లదా చి [illegible] చక్క [illegible] వేంమంచుతాంక్ష ముపండ్య [illegible] మెండలు సురశోధవయుగంక్షె [illegible]

[illegible] గంధవయు [illegible] తి [illegible] యయు [illegible] విశ్వవంబ్బు [illegible] దచ్చరుచిం [illegible] తెందవ్య [illegible] తత్ర వృం | [illegible]

మురత్న [illegible] దక్ష [illegible] వచ్చేరా | మెుక్కలదాం [illegible] వయు వద్దులు [illegible] వెలం [illegible] గా | [illegible] బండ్లె [illegible] రచరలె [illegible] దిరగాగ

[illegible] భుపిద ధర [illegible] వప్రతవయుగాంతులతిన [illegible] వల్లి [illegible] కత [illegible] తువత్రెల [illegible]

[illegible] దవ్యదాం [illegible] వయు తేం [illegible] ధర్మ వంగు [illegible] వయు [illegible] వరసాల [illegible] గాం [illegible] ధరగఠిధ వే [illegible]

తంనై తనచింవ్ని వయుదయాంభి బ్రోవ గా॥ దంరవికె కెవృత్త్ర నెత్తురుల దారిషి నెనెరారంకిరా నిక్కి మసెరా హంసం॥ ద్దరుగం పబాం రికాడి చరవూంం బ్బు॥ ధిన్గాంకైతం వూం పి మూంపి తెరె॥ చ॥ వెలయు తెరి ఖుతెరాంపి
న్రుహాంకెఘులు నెంబి తెరిపి పేనూరా॥ తుభినెళ్ల లకెంబ్నె మయురి గాళి శ్రరవూరవు సిం వచ్చి నవగా గవుం బ్బు॥ కల గ్రాలు వ్రు సెరి ద్దరంబ్బల కెలాండిరికె ప్రికరత్న గంద్ర వయుర్ గ్రలఖు గరగ్రి
నంషు పిత్రితక వయుల్ విశురాతు నైతగవూం॥ చ॥ అతడికి శిరాకబుంత్క్రి కైరి హరి రితవరమ్యు లుని చుతెంయ్యు తి ప్పలతెండ దాంక్సు వయుల్ క్రిలక బవ్యర్ విశ్వాం వశుహాంతాచి పి
శ్రీవలణ్ణ దరుకొంవ్న వెంం డ్రీకవర్న హందారే ద్వారాము మూర్కొంన్యద్దై లున్న గజావి హొంర్రె కెలు బికేక్కు లరాం లుకు వ్రు జంం బ్బుకు కూరా॥ మా॥ త్రివియుక యూంవి వూర కములద్రి
వహారకవులచా మ్రు రెల్లర్కొ బలుకుకుంవింతై రాకవి పేయూ రవుక్కై మయుసింవింండ దరిచ్చు లుక్ర్గో వెళ్ళ లగుబ సాంరవంం చ్చు కింత్రెరె రరవాంగ్కరె మె వారాపి త్రిప్పుంచు కెం
వలర్షికావత త్రి తునక్రుసు జనక్షురచునన్ను బుక్రితరా ంక్నే వయుబూ॥ త్రియా॥ ఆకగరర్గి బ్బు॥ త్రిరాఫీంయు కుకవ్రుతు లూపల సిక్కి ప్రొంవ సా॥ దికిన్నుత్తరి క్షయుల్ నెరకిపి త్తి చెరింవ్నై దబాలు

గాశిరా||ప్రాణనవు నగి వృక్షర నేమ [illegible] త్రా [illegible] కత్రీ వృక్షతనవము గర్భాలన్నా నవముకంవృ శింవృ [illegible] తుగతాగ్ర హంం [illegible] కం వృలు [illegible]
లగ్న [illegible] పురాణములయు హా త్రి [illegible] వపాం [illegible] వతీ [illegible] కాం శలచా మరగ్రహాంకర్త వయు [illegible] త్రైల [illegible] తాం వేశవము [illegible]
పిహారలి [illegible] రవృ నే మదాని వయి [illegible] అరగ గాయదు నేం హోరి [illegible] కతర శ్రీమ [illegible] వంయ [illegible] వ్రత [illegible] గ్రరముల [illegible] లకన్న శిర [illegible]
[illegible] బం [illegible] రాత్రి వృ శిపాఠి తుకవృ [illegible] ద [illegible] రదు లయ్యు రు వృ రగాం త్ర వెయ్ వృ వలయుం త్యరు వం [illegible] సా వి సా ము లక [illegible] [illegible] కృత [illegible] దృత [illegible]
[illegible] చ త్ర ము వెం త్రా యెయు కవం [illegible] ంగ తాం ం దృత కుది యుం త్ర [illegible] యెయు కవేవి కాం త్రి [illegible] వృ విద్యు వం వెంత్రా [illegible] ద [illegible] గూం దియుం
వెంత్రా యెయు కృతాం వి [illegible] వశిం చృ రు డుంన వహా హాంన్న [illegible] ముక చాం [illegible] వించృ ముకుర [illegible] వంత్ర వెంకత వి శి రి [illegible] గూండి రెంవ విక సు ధరుం త్రా యెయు క వక్ష ము దరు బంధ్ర [illegible] యింత్ర యెయు త [illegible] లవ నవ కుం [illegible]

గరిమంరరల గంభ్రలు కెంగక్షలదరవములుర దం భ్రలుగ్గఖమములు దళుకుల్లద్రికృ్లలరితగగన్పలు ద్రావములుగరంతు ద్రెడలుగగ సద్రిల యయుసురచఖ వేగాభ్యలుమయఖులూ ఆభిగ్గలవిత ప్రవా భి చాల నయిం
2 ఖాంగవుఖిల ధారుశి వృగవుదద్రువరచగలుగర్యశే తం గమంభ్రలగవ్లే లవులు రాశిదూగిసేరణ్ణదూపెరచంతు మలుల్లు వేంవ్రగ్గ నలాం విచలద నందుల్లా దరంబ్రలలఘు పృరా
శ్రీగైరెంతేచయు ములలగ్లచలదుదగ్గుళ్లలాం శ్రీ చాలి వఖిస్త్రలు మాంరిద్రీ గుంద్రి త్రణితాం శల్యకేవులుగ్గ వెవితమువు ధ్వూంవి నమధ్యాంభ్రి వలియల తులయంను వికేలువవవారా
కేవమారగ్గ శిశరగుకరద్రె వితఘురవార పుగహారగన హింతము పింతదశరుగర్బు విహాన గాంశకులువగులూ్గభ్గిగ్గతావులు వెతుంశ్భతతరశ్రీ ంగ్గవేయుంబ్లులాద్రె వరావులరయు
ప్రిభ్గ్ని మెలాత్రితయ్నశ్రీతేంకృవయుగ్గ్రాం దృశాంత్ర వురా గగవెఖులలాశ్రీ వలరతెలుగ్గ నగుఖంగుఖ్గ్ని చలువలువెతేంగ్గశాతేవంగ్రవశీ్శిగ్నలు లఖాద్రిలకులుద విలిచయుద్రి ఖ్గ్రిమ
లంచయుఖతాద్రె తలరత్త వురతతలాంగ్గత చిలావ్రత తిలాగ్గఖిద్రె వర్గర చర్ద్రిఖిగ్గ బకవులలగెలుభ్రగల శారిద్రెరులదు విరిగ్గదంగలగిభ్గ్రి శ్రీమ గుణిదశారి బింత్రదుయ్రి శిముత్తేతుం

పురులు బెళ్లు పెన్నె కొదకరు। వలి గొంజులకే కెళిధర వంశుల। చవా॥ ఉ॥ వ...కరాంతర స్తు ... మడి వళి బలాంకలం చే ఘ్న రంజన్న గాం। ర ప్రా సె...వ వ్రెలయుగా పురలన్ను కెక్కాం శద్రాత్రి...
రచ్చలి ప్రి పాత్రు వసులు రంచప్పు లవము శ్రీ వసులుం బ్రింతెను ఈప్ర శాల్రా ౧ ప్రాసుల నేత్ర్ర రంబ్బు రడు మార్కాద్ధ సగాం రతి దీవగారయం కై సుగా ౧ శ్రీ౧ తర వే విశారదారి వ...తి [illegible] త ధ్రంబ్బు హాళింపు। గ్గ నిళ్లావ భితాంర గరి వెలుబా
శీతరగంధ్ధవ హారవారిత తద్య్యం బ్బు గా వింపు కల నెంచగా రపాత్రి భిరల వరించ్చి। తరజగ తప్రిగార తె తద్యం బ్బుగా వింపు ఛరంళ్లుతాం (వి[illegible] ర బ్బు సకద రింజి। తరన్న [illegible] హాంకర్ర తధర్యం బ్బుగా వింప్ర
౧౧ చలువలం తోంతు కుసంత్ర ఇంచ్చి। తర వరుం గాక్షి వుకర బ్బు తద్యం బా రచి। రవ మచాంయం తన్నరస్త్రగాం త్యంత్రారంత్ర। విగ్రే హంల ఖాద రవ [illegible] పృన్నస్తు గుధి శ్రీ యావ్వరంయ్య్యా మెలగల వుంఢాశిల
ము॥ ॥కా॥ అరసర మెలుపు దారవా। వారవతి కుచకుం గ్గమద తరిసిం। తాంర తిరోధాంర విధా। వరా రవ తరదాంరి శాంరిమ హిం గ్రొంగ్న తుకై॥ కా॥ ఆవర హాం వి కవత్ర పే। దెర్విరులు గలరా వుదవతి
వగారులర వంం। దాలద్రెల దల లలాం మెరుగుం। బ్బిశల వళ్రి వరరు రంశ్శి గజిన ప్రెంప్పురుగా॥ శి॥ శాంరి విస్తి చర విశ్రిగారవించప్పు॥ నవత్రులం ద్వరుల లాం శి యుప్ప కమెయ రతుగారం ద్వరుళ్ళె [illegible] గరిచెు

నుకుంభద్ర కోవెలకు పొరకులులు తా౨ సురలుచె(లు)వి వక్కు॥ (జి)గ(యస్కి)కొ నా౯ంబ్బు)ధు తిగుణ్యంక్ష సుంద్ధుల్ను రిగారద ఖరేష్టుగా॥ నక్కె౨ వుదృలాం౨ (౨రవా గాం౨(రెక్కె మెరుంగ న్నవేవ్వు)రా॥ వకైద తేజ్జే(కెనృ్కళలు పృతెరుంనఘ్నె భాస్కెం కర్రె

య్యరెం(వష్ణ్కవయరం శ్ణ తాలు వి భవాతిశ్వయుంబ్బు)కవిశ్రవిశ నరు(గా॥(జిగ॥ఆ(వి విబుగుం వనుటా నెకేతవవొరనమృదృలవేక్ష్రి గాంకగా॥ కెగాంన౨ క్షిం తిసొంక్ష్మవయగ్నెకుంగిర్ధకరింత్రా వతలుం నవ్సు) నత్ర్యు వర్ధ

వాంచకైలా౦ ఛను తాంక్షి వేలు నూరులు తాద కుదురు ర్భుర కాంంచన్ను)సింత్రా చలచేత్రుంవెస్ట్నుబవర్ణంవ్ను దిగలంవ్ను పులకుంత్సంవర్ధ కు(గా॥క వకేనాడు కంద్ధకులు కంగ్ధకతు భ్రాంసత్ర్యవదురా

విస్తావంంబ్బు)కగా॥ హిమ్నకతల్రతత్వంబ్బులు దిరిచి॥ లయం కలంతక్క మొంద వుంకసాంభ్రారు పరూడె॥ వి॥ వెులుక(త్రం త్రంవెల్ముకగిరకేత విూదు మ్ముదిను వృద్ధితల్లి లూరంరంతు తాయిశలు బుక్రి

ఉచిసుకంలవేదకె ఒకరంవ్ను కవూత్రిరవతిల కంబ్బు)దీ చిగ॥ కంబుధ్వరమింత్రిన దంబ్బు)ంబ్బు)దిశి కీవలువకతుంక్కు వుకలవ వులది॥(పకక్కుద్దు॥ నుల్మడ్డు చిలివివెం క్లిల కలుంవత్తిఖుతత్య గించెంబ్బు

దాం శ్రి॥ వెంకట నీ చంద్రికే కెరాం గంవయు చరగుడాలుం/ వవి(బ్ర)దు కృపెవ(ద్ర)వా ఘువెవిని(గ్రం వ్మ్మె॥ మిగులకుం రవ (క్రం)చ్చుపొంవలు (మెల్లి) వెలుక్కలవు తివే. (శ్రీ) దంపెడాయు నగ(రుం యాృరవెు నేగాం॥ వృ్చవడక్కు ౨

ఉన్నగంభీరములు [illegible] కంఠస్వరేశం [illegible] సన్నరలవ క్రంచును [illegible] వెల్పరాచేరా। నవరశ్మి కేలు దామరల చాయలలో [illegible] ధూమ [illegible] । బాల్య వలుగ మించస్తు [illegible] హంసముగం
బ్రవమధ్యం [illegible] తిగకంకిస్తేగం [illegible] గంధ [illegible] । గలులు [illegible] ప్రవలం దస్య కెంపు తరి [illegible] గాగవాం [illegible] సలులు [illegible]
[illegible] ద్దదగులకెం [illegible] బిలు కల [illegible] వనమున్న [illegible] వలగాయ [illegible] ప్రచరపచ్చె [illegible] । కొబ్బ కలు [illegible] గల [illegible]
౨౭ [illegible] వెంద [illegible] కుచి । మృ కెలు [illegible] ముగ్ధ [illegible] సతృకర [illegible] ఇచ్చు చె [illegible] వ్యస్సౌంకస్త్రలశ [illegible] పుచ్చరా [illegible] దయు
వరం [illegible] నరుదల నవడ [illegible] తాంత్రాత [illegible] నల వచ్చకెం [illegible] నమల కొ [illegible] నలమబిం [illegible] వవకవ వేరా [illegible] చకచకె మించస్తు [illegible]
[illegible] గల [illegible] ఉనవధ రాగా [illegible] నవల [illegible] కస్తిగాకు । వాం [illegible] తం [illegible]

వృపతులు వృషముల విన్నవింపు స్పందన వెకల చిరుచయని చిత్తములు దేవి ఆచరణ చిత్తమ్ము పము వరకలుద్యాకు ॥ అశ్వధాటి ప్రతివృత్త మందర తీర్యు కుకుతోస్తు చాలిండ్ర తకుకుదుం ఆశ్రయం నే తా త్రి। వరి తతలిప్రవి తి చూడ పులి కఁదం వేదా రాం
ప్రి తెమురాండమ వేటాడి కరుల నిం త్రైకరా॥ కఠిల ఛార తాక్షి రెకంత్రి హార్యలమై పరె కొంత్రింఛ్యద్విము కలరి విమల వాకె పైకొంతెల్లుపెన నెపై కర్తవ్యలు గురులవుంచెను కొన్నిదుర మని గులంతారవల ము
యేగ్యకురాగ్రకెగ్యకవలా వెంబాగ్యకర మునగ్యావ బాల్యెం వ్యయము పలు మగ్నెపరతర యచ్చకొంబలవరి వల్లవరి లలుల కవరిల్లెదయుంచు చెదత్వవే వదాంతరుల చికి॥ అశ్వ॥ విద్యుప్పు చెంత్రి వెంత్రదుంయగుప్తిన
వివ్వ ఖమ్మత్రియాం త్రైవిధ్యులర్ణై కొంకనొం దర్పదర్ప రిమణలలలవకె పొంది తాతనను తాగడి రించగ్య జకృవ వెంగం స్పులకస్ఫు వెం ౦ కృపాం రెకం। నమ్ముట్టియు చంద్రు శ్యామల కవ చెంహార
నెం. స్పద వెంకదాళ్యు సకరా॥ వి॥ అంత్ర రప్పరాజిమా ం పొన్నాభర్గ తాంత్రి తాంత్రవరాంకె న వము త్మవికేతు వహింస్పా। కార కపురవర్మి కెకర పొంత్రరంగ్ర। నవప్రి తాంద్ది వకవు నమ్మకెళ్ళదు వెంరం మా॥ వి॥ నంద్ర

[illegible] మును [illegible]

[illegible] చంద్ర [illegible]

[illegible]

[illegible]

౧౨౭ [illegible] చంద్ర [illegible]

[illegible]

[illegible]

సత్యవ్రతం కుశుభాంత్ము లలావ లంతు త్రయణాం ధూమదుర్గం [illegible] వల్లంతై [illegible] మలలు చూదవిశుల కొం [illegible] రంవ [illegible] న [illegible] కధపృకం [illegible] రాన [illegible] చే [illegible] వల్ల [illegible]
వంతులక [illegible] చెనెల్లకటాతా వగ్గి పాంల తులులు వెలంది సుశ్రీకరుతా వంవ్వలంచే [illegible] తులు [illegible] విధింపుదన్ని [illegible] యనేం [illegible] తెలుపు [illegible]
సున్న [illegible] కుకుకుంతు తెప్పకం [illegible] లాలదాంపతం [illegible] వృద [illegible] రాం [illegible] త్రయణారాం [illegible] రాజాదిత్రే [illegible]
చార్యులు లు తుం దకం [illegible] సుంశ్రీ [illegible] పృచాయలు వృచా [illegible] వ్రచాంవ్ను [illegible] తెలుల్లం [illegible] చుకల [illegible] వింతులుం [illegible] ప్రదు రుచా [illegible]
లా [illegible] అల [illegible] తాల్లా దితు దాంంయ్యు కెం దుల్య కవు [illegible] యూప్యా [illegible] ఖరుల | చిలుకం [illegible] ప్రసాద కవయు [illegible] పాదాం [illegible] వర్ణ [illegible] దగ చంద్ర [illegible]
వకం [illegible] నెదృగిం తెలా | [illegible] వెల్ల [illegible] తుండ [illegible] వ్యక్తి [illegible] కంగ [illegible] రవులు [illegible] తులుతం [illegible]

[illegible]

[illegible]

[illegible] నగు [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

రెండ్ల సూర్య జన్మ నై కత్రిమయము తరికి నయుదిరిదరిగా పన్ని కేవు వుకు కేవు దుర్భాద్ధ్య తరకు సాంత్రిరించు వతాగాదం క్ష్మత్రిణ్ణి నెను. గ్లాస్టెరాపాంచ తరుణెను తలుతాం త్ర బాలు లకాసెంత్రా రకుయు విదంయెను ఖత్రి ప్రియుగార్తి యొయ చగురా

శేషస్తుత్రివం ప్రతిక కర్త క్షశింత్రాగ్ని నేరు లవి శ్రైలుబు రంబ విక్ష్ముయుత్రికగుకు నేడు దతించియు త్న్నత్రి నెరాంచన్ని చురపి తినే త్రి శిఖ్ల తాంలు వ్రత రంక్షిసాంగ్రిరం ద్ధ వుయు లయి తిరా సముత్రాకా వృర్వ కరవక్ష స్యాంత్రి నే త్రింద్ర

ళ్ళయు చన్మలుగాగాం త్రి రిం శ్రీగారాత్ర పరిధ కేవు హుంతిర వాన్న తం బుర్గా గ్రాగా జారాం మాంయున్న తిత్రిరతంప్ల త వపుహురాం సూరాం చ్చ త్రి త నేర్పు తిరరాంతార్థ విరారా త్రవహురం వర్గ గురా వృత్రి శాస్త్రతులయు త్రిమ ఉలర్గా చేత వత్రి విస్తు

శయాం శ్రరికవుబాదాం నుశస్పు రిత వయుబ్ రాంబాం నుడారయం చన్నగలార్యరూం ధత్రి మదరాంక్షితి రవష్కరపంరుయం దశ్చవిం త్రి వసర్గ రవుగాను రురాంగ్ర గిగి హ్మ్రి వృతరతద్వి సెం ప్పిరాం వాంద్యా రద్య వుశ్శ శాం చన్న కు

శయుర్హూలం రక్షత్నబూరా క్షిత్ర కదుగావం న్గ టకడరు నైద్ర ఖకతూంబిగా సు శు శి నేతాబి త రగాంబుగి బురాబి వే విత్రి గ్రా క్రై వా చ రయ్నువు తెంరం గ్నా శ్ణి విక్క తక ధి వ ఖి-ద్వి యాంరా బాం అతులకా తావక తి

ర్బుతిగాంద రయ్ బుర్ర వృ నెకగా పర్శుచ్చ క్షరెయాబి వు కకసు త్రైలకకూగ్రా కాగా త్రింక్షీ తార త్రియ కార్గ రయూం వుయు శి కుల లాం ద్యా కస్తుంత్ర వాం రి.శప్ప కకరా నంక్షీతాం చ్ఛతి నక్కై కత త్నరులా చెంత్ర కరా ఖరా

చిత్తత్రి [illegible] గంభీర్యచరణాంబుజ్య [illegible] తూహలా। భంగ్యపెలి భిక్షుదత్త మించ్చిన శుభదప్రవ్యాప్తలక్షణంబు [illegible] సప్తస్వరములవయారరాగ [illegible] పకటయుంఛ [illegible] తుత్రుంబులు లేక నైత్రింబ్రి [illegible]
సప్తాంతాలది తాళవులు లోప్రింది యాంగలంకార సుంభింగంబు [illegible] లవత్రిసుంబ్రిరాబ్లు। పెలనెయారార విరచితకీతంబ్బులు కాంతప్రతి రప్రహింపప్రిబుంబ్రిరాళ్లు। సంభరాంచి వెరాంభి తారవ్యు [illegible]
సౌదప్రకవత్తి [illegible] ప్పరాంబ్రిరాబ్లు పంబ్రియాప్రత్తి [illegible] మలులు మిరావకాంబ్రిరాబ్లు। కారిరాంచారుంబ్బు సుర్గలంప్రమింబ్రిరాబ్లు। [illegible] కమ్ముత్తం
చ్చి [illegible] పిల్ల పిణ్ణ పిళ్ళ కార్యు త్తవెమ్ముత్తి మయిర్చి [illegible] పంత్ర్మిచికిపత్యాత్యంబ్ర కింబుర్బులకై కైలాతంబ్బులనా బ్రుగ్గవల్లభు వెయిదల నాశె [illegible] చాంగనారల తాబెగరాంగత్త [illegible] రుపవంలిప
[illegible] సంతప్రప్రైయవ్వుదీక్ష బాప్పులుంధ్రుత్తులు తుతాం [illegible] ముంస్కటంభాతిం ద్రి ప్రోంత్యంలుప్తై బ్బింగ్లిహారిసారారివిద్దరుముంచముతి పంత్రులు గారసంత్రతెళ్లా। త్పాహం ముతోడ కెంపెద్దర [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ఘమునే [illegible] ద్రుకవల్లు శీతళా [illegible] హాలు [illegible] వలంత [illegible] తెగా [illegible] రి హారికినాందం జెప్పగా [illegible] కూహం యెము [illegible] రమేందయ్యమునుహెం కృశిత్తె కౌళి శిరం [illegible] రమునూ॥౧॥ * యహాతకి [illegible] గహాను వీరమ్మ సంపూర్ణ [illegible] తృప్తమ
మునుమ [illegible] శ్రీరమ్య [illegible] చంద్రద్రాపు [illegible] కెంద్ర [illegible] పెన్నిశేక హెంతంబుఖా [illegible] వెహళలు జెప్పశిక్ష [illegible] రాష్ట్ర [illegible] దేవతు ౨లు మతేశ దిశీ [illegible] తం తృప్తులూం దిశ [illegible] చిత్ర [illegible] యుండ
[illegible] బ్రహ్మ [illegible] ఖయ [illegible] లతమ్ముం [illegible] తుత్తెల దిక్షిగ చెహ [illegible] వన్యం [illegible] దివ్య [illegible] దిదీ [illegible] లాంచేరత్త్రి శెతెలుత్త ంపృథుమపుం [illegible] దెలుంతెలు కింత్త [illegible] చుంటి
వలిరిచను [illegible] మూం [illegible] దిశిశ వంపు తద్రి కే చెం [illegible] ంగ్గి చరింపప్పరా [illegible] విల్లు వెతాం శివరుపక్ష హెంతం బుద్ధి [illegible] రింగ్రీ చంద్ర [illegible] తుశకులయూం విచారుదశను చెగా॥ కే॥ [illegible] దాంవయుశ
తొగర [illegible] శితెతాం [illegible] విశను [illegible] దేవులు హారాంయుగ [illegible] తుతేతుతె తాళగ [illegible] కే చ॥ మీ [illegible] నపాప్తత్మ బుడు [illegible] వెప్రమూం త్రి కే॥ [illegible] ॥ అంతర్యశినృలతాం త్రసాంయంతుశ [illegible] నలక్షి వాద్య
వయ [illegible] యజ్ఞం [illegible] కుంప్రవుద్ధరాబు [illegible] రువడ [illegible] ంద్ర నైతెప్రి [illegible] నయూర్పు [illegible] లశద్రు [illegible] శరహంస్యం [illegible] యుక్తం ద్వంద్వ [illegible] దంతె [illegible] వేతాం [illegible] తెశలు వేగాందాగా కు గాచండ్ల వుడు [illegible]

[illegible] గుకసుకుక్షుశిక్ష శ్రీ ఖగధం ఖ్యాలుం వారియా [illegible] బ [illegible] చక్షు [illegible] ద్రిదకెల్లకిరచ్చాదశఢ్య వుయ్యాదెలాంగధుడ్యాం చెప్పుమూర్తులు [illegible] దు నవమని [illegible] కాకాన్రకలకొండాందనకవుమనెమమాకులు [illegible]
[illegible] తితియులధరివాదికితం త్రా క్రవాబులుం శంఖ్యదేవయు [illegible] వరాం [illegible] కటకవాంశ బెతికవృష్ణు [illegible] యుతాంయేనేవిల వ్యారి తేకమంతులు [illegible] వృతెశతంవమ్య [illegible] వేద్రక మారధులదయనృతిరి
౧౮ [illegible] మూంకగ్గ పరివారిశిరంగ్యాదిదంపాప్పు త్యాలగు ఖ్యాటుతోరు [illegible] ద్రతిదిడువు [illegible] తవుంవా [illegible] వి [illegible] దవం క్రవృక్రమ్యు [illegible] శ్రీ [illegible] గాబూంలుధ్యుగాంధిర౨ంవృశ౦యుశదన్య [illegible] వుంశకృల
[illegible] సాలుతొంరంవ్ల [illegible] యుశకగూంగ్య అం గ్య లాయుదరం [illegible] సూంరుచెదురాంకగకుల్యచువింక్షసాంఘుత్రిలూగ్యా రయుండకుండ్య [illegible] ౨౩ యవల్లకకర [illegible] శవాంన్తెవంతుకం వాళ్లయునవృత్తింరసూవ్మకకబ
[illegible] కుపాలుగంనమాంక్ర కుగ్యాద్రెక్రయంతకూంబుగాంగా [illegible] మంధిశంద్రెక్రవృత్రిలాంజ యుప్పు కుకరాగ్య [illegible] తమురంధ్యక్రూవిక్రాయు [illegible] లతవాయుమువంక్తిదిప్ప [illegible] తోయుశిష్యరుంతెప్ప
[illegible] శ్రీ [illegible] యుశవృడెవిగాశకేమురం [illegible] కయుంతేండల్యువుశకరంవృష్ణు [illegible] శికపెక్క సాంశతుకర్య్యాగాంతవతాపు మంచప్పుకలకంవృవికెకంబ్య [illegible] యుతవగూంగ్య వగ్య [illegible] గంగశసంకపతాంక్రవ్యాం

వస్త్రకొండ [illegible] గనయుత గాంతె తుంబ్బురు విశ్వావసు [illegible] కృతతము
మదుగ [illegible] విశాంభ [illegible] లాయి విశాఖ [illegible] సెన్న [illegible] గంతు [illegible] వయు||క్ష|| ఆశి సొత్య్ త్రితగురు దుర్వాకు తుంబ్బురు వల నగ కులగుత [illegible]
[illegible] దార్వరుస్నా [illegible] నవయు [illegible] గాంతొంరత తొన్న [illegible] నారకంబు [illegible] రనంబు|| శ్రావక [illegible] శ్రావ నద్యుల [illegible] వలవయం
[illegible] కమలాం [illegible] సారశ్వ [illegible] రంయుతవల్ల [illegible] వారగాం [illegible] వారగొంక్ష [illegible] బ్బు [illegible] వంబు|| శా [illegible] లల [illegible]
[illegible] రు [illegible] నదారు గాంబ్బు|| ద్రుగాయ లవి [illegible] వంబు|| ఆత వంబు|| [illegible] యుత్ళత [illegible] చ|| వృత మిమ [illegible] వేమయు నబ్రాక్ష [illegible] పాదము [illegible]
[illegible] వంబ్బు [illegible] త్రిసిర్పకతా [illegible] చిత్రాం [illegible] వంతుముల [illegible] తిక నేహిం [illegible] నంయుం [illegible] త్రిం [illegible]

భూపాలకుం [illegible] దానికం [illegible] దవ వరుం దప్ప తపమ [illegible] తపానే ౹ [illegible] మారవము [illegible]

[illegible] మ [illegible] నంమా [illegible] మేయు [illegible] [illegible] యం [illegible] గతదు దారు [illegible] గ [illegible]

[illegible] తరు [illegible] వహు [illegible] తాం [illegible] వ [illegible]

[illegible] మునగు [illegible] వినియం [illegible] తర [illegible] వ [illegible] వతం [illegible]

[illegible] వహయితాం [illegible] లతవ [illegible] బిదురుగల [illegible]

[illegible]

వక్కు కేల సుం ధ్వ పదు చూ న్ను గం డ్ల ఘ రం డ్ల వా హ వి గు వేం తు [illegible] | ముక్త వయ లు రాం [illegible] కం బ్బు తే ల్లక్ష్మి [illegible] విరాడె వర [illegible] చుం కాం శి ంయా సాం ద్రం బ్బు బ ళ్లా [illegible] లంరి | శ్రీ వయ [illegible] కాం శి [illegible] తే [illegible] డెం గ్ధ తుం [illegible]
షూ ఋ కరి న్న [illegible] యా ఋ కరు నృ ల [illegible] ంత్ను మిం డ్రె ఋ యు ఋ [illegible] వచా ఋ ల వేం [illegible] రం న్న కే [illegible] కం బ [illegible] తుం వు [illegible] గ శి శ్రీ కే గ డె వ ర కే వ [illegible] యు [illegible] తరం [illegible] దర [illegible]
[illegible] ందన | హె వ గ [illegible] కాం డ [illegible] బాం రయు చెంకం బ్బు లూ [illegible] ంతె మః [illegible] వ చ్ఛు బ గ తే [illegible] రయా [illegible] రుడెంద దుం [illegible] | యాల్లు వం శి నే [illegible] ంఖ [illegible] వేఖి [illegible] ంరయు ఖు [illegible]
వంశిజా త [illegible] లు బ [illegible] ంచ్ఛు [illegible] తె లం బ్బు బా హు వంచి [illegible] దియం వి [illegible] కాం జ్ఞి తెయ్యి [illegible] మిల ఋ ల శి గాం డ్ల [illegible] ఋ వ యు | గ ల గ ల ఋ గ [illegible] యు బు ల గ వి [illegible]
[illegible] ల వంల యు [illegible] సు కు లయు [illెgible] ఋ వి య యుం క్క చ్చు తెకే వి [illegible] వి ఋ వి [illegible] నంయుగా | [illegible] గం [illegible] కల ధాద్ [illegible] | చుల్ల ల ఆర్ వి కొల లక్ం | [illegible] బ ళ్లా గొ ల లె వయ తుం క్క చ్చు [illegible]
వెం [illegible] మ ల క్ం | [illegible] లక్కం న్న చ్చు బాం ం క్క చ్చు బా కు తా [illegible] లక్ం [illegible] వయ లె [illegible] లక్ం [illegible] దయు [illegible] వయ [illegible] తనుం [illegible] కో పి తె శి గి కే గి వర మ [illegible] కం [illegible] గర చు కం వ్వ

శ్రీమహా హ్మగ [illegible] ణ్మగా విరద [illegible] శిఖర శిలమ భూరి రిసంగాలి త్రీమ్మహంశి యహాశ్వ చ్ఛల్లు దంవే నేను [illegible] మధుర [illegible] విధ [illegible] శ్రీ [illegible] అ వేధరిం వృు వేగా నేవేశరణా బహ్మగా [illegible]

శ్రీమహా హ్మగ [illegible] ష్టి శ్లో శ్రీ ది [illegible] లత్వేసు ఇచ్చు [illegible] కళ్ళి గాం ఋక్తి [illegible] శ్రీ [illegible] మత్తే [illegible] మ్ము [illegible] ప్రచి [illegible] కులు [illegible]

శ్రీ వారి [illegible] వ్ర దోరెంఫ్రికతలుము వ్వ దత్ప్రి లాం శే లికరత్న వృంధ్యుత్యా కేసాశ మిం చేలు [illegible] తవృ [illegible] దకురూం వ్యులుకర [illegible] గదుల కుతేం [illegible] దంచు [illegible]

వృవంద్ర్రి భుం [illegible] భ్రాంతకడకేరాం ॥౯॥ వృద్రిసాం [illegible] కరిండ్రి తెద్రికళ్ళి కాం [illegible] మొరాత్రి కప్పిదా నల్ల [illegible] వేయు [illegible] కవిరుచు [illegible]

ఋగుగళ్ళి నేచె శ్రీరంకకు సాంధ్ర సాచెం క్తే ధానం [illegible] భిణ్యాంచేట్టి బధి కత్రీదేసాంపె [illegible] కెవరవుఋశిం గ్గంభైక వేర చి [illegible] వృ్మిప వినరి కాలిచేసాంప్రిగా దికెగళ్ళవయు [illegible]

చెగ్రేఘు [illegible] ఘుదాఘు ఘుర్దద్యా గరిదెం బచి తెం ॥

ళేలు [illegible] పాం వేతల [illegible] చేసాంచు సం [illegible] ళ్వ కెళ వళి [illegible] విల్లు [illegible] పిచిం గ్నేసు [illegible] కెరి లవయు [illegible] తవ్రసురుర [illegible] దనట్టియా [illegible] రుర్ [illegible]

[illegible] యుక్తి దుగ్ధ శౌరి ద్రిరింతులు గూఢుగాఢుకై లక్ష్మీ నయం ధన్యులాగ్ర దినగాలె [illegible] తెన బుద్ధి శిల [illegible] నై కాంచి వృష్టి బాధక పంల కయుధరయు ద్రశ్రి దిరవయి [illegible] లకు [illegible] క్లు డివె దక్షు
కృలు కులబ్రహ్మ తరనుకె [illegible] శవెత [illegible] కృతాం పాదకృతంయుం ధవయాం కే శిన్ని [illegible] లుబలు తీవింధులరంయు రుణ్ వంక్తి లవయు తెరంవ్వ లతంక్తు లశరవృతాం వ్రి [illegible] చాంలు ద్రిర [illegible] తాడంబ్లు దైశ
యు నేవల వేన్ను [illegible] తాలుయి [illegible] గాయి నుదిగా విద్రి గంయుయుకి వృష్టి ద్రుతిరథ [illegible] గలవయు వెయిర ని మూరెంవమ్మ [illegible] చాలుయయం [illegible] వృల పంంత్రా శరం వెశిలుయను గలవయు [illegible] వ్రిశర
[illegible] తే వువ్రి [illegible] లుకాంరయు దేవను లయు మిగ్గున లవయు శవృవ ప్రి చాయుధాం శ్రీ వద్రింద్ర వెంట్రుద కు దోంశి ద్రకేణాం వింప్తిగల మయాగ [illegible] శశరదింతెయు నేగు లా రశి
కృతాం [illegible] వద్రి హాంరి తేనవ్రి గంయుంకు [illegible] సంతత్రి డిళివిరదాంత శి యు పుము తాఖ్యాయు నేఖుశి గూడియు ధిత్రి శాం తెంరర నాంగ భిగ్న వరశి ద్రెం [illegible] దంబ్ను [illegible] గప్తి గాంద్రి పనా
కృద క్లిస్టు [illegible] నరిద తెంలు శిత రదుక్కు వాం ద్రేవతెంగి దయులుయాం శి దక్షు వచంశాగ్ని విశ క్లిదవయు గప్తి గాత శ్రీ [illegible] ల్లు వేచ్చల వారినలు దధి [illegible] వృక్క తే నం రతి [illegible] యు బ్ను ది చిరి తు ద్రివంతే [illegible] వదల ౧ ౨

[illegible] తేకుతువేం [illegible] దలకె [illegible] [illegible] తులు వలంకపేద
[illegible] సిద్ధి [illegible] సాంఖ్య [illegible] తాక్య
[illegible] బ్బులకె [illegible] వాడి [illegible] మారు [illegible] [illegible] వెంబ్బురు
[illegible] [illegible] తదియ [illegible] [illegible] [illegible] వమద
[illegible] ముక్తం [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible]

[illegible] లు వదాంత్రి కరగాగ్ని నగ్ని [illegible] సూయువ రాచంద్ర [illegible] చేసు చెరణ [illegible] వసు | కలుసన [illegible] నత్ర నెత విరిత [illegible] యు | నా . తవేన్న సంస్థల వసుహేశా [illegible] త్క [illegible] రా ||
[illegible] ఖనల నను నను సేవ్రలు వంక తమ్ముల్లు లువం దిదెర [illegible] యు [illegible] కల తెరల ఖ [illegible] రుసురు [illegible] లు [illegible] లు [illegible] సలు సాదితిరి౦దల్లు బంద్ర సలు [illegible] నాయు
[illegible] దితా [illegible] కృయు చేతక దేరి [illegible] యురువం లని తరి కాంచదరు [illegible] తెంవన్న [illegible] యు [illegible] సుంద్య లు [illegible] | రలరు నవ్యదంస్త లలతిన౦త్ర | లవరదా [illegible] లలతా చి
[illegible] రుసురు వంకునుదెంక్షి యుర్ప్రు బీరుసుతం [illegible] చక్క తెక్కికు వేలాలు శంచ్చ వయుక [illegible] త [illegible] చంద్రి చిక్క వయుల | వేకవ యుతాం విభార ఘ్న పదిలం | నగన [illegible] కదెళ్ళ [illegible] దృష్టి
[illegible] అన్న నవృద్ధ లు [illegible] నత [illegible] నురుల [illegible] గుసు తుంచు రరవవెత్తిల నలవేలాలయు సైతం [illegible] రుబ్బు కరాగ్ని అగ్ని శాల తరచ్చ [illegible] నరాయా [illegible] కరా
[illegible] దిత్యు చంల బాక్షితసు తసు సాంతెర్ నీ [illegible] బార్తి తసా౦రి తవార [illegible] నా తిల కాలితర [illegible] గాంధగసు తు౦ [illegible] లబూంర [illegible] తత తస్యం ఘృ [illegible] ఘు [illegible] చ్ఛగవ [illegible] రుద్ధ తికి ||

[illegible] తవము [illegible]

[illegible]

[illegible] రంగ [illegible] తవము [illegible]

[illegible] తవము [illegible]

[illegible] తవము [illegible]

[illegible]

[illegible] విషరంబులు [illegible] తుశ్రీ [illegible]

[illegible] కంబులకు [illegible] చుక్కవలయు [illegible] మదింపుమద [illegible]

[illegible] బంబులు [illegible] బంబులు [illegible]

[illegible] బంబులగ [illegible] కంబుగ [illegible]

[illegible] లబుకన [illegible] యుకం కువెరుం [illegible] యుదెకుతరంలనవ్వులు వెలుపడు [illegible]

[illegible] బంబులు [illegible] బంబులు [illegible] లలు [illegible]

గాం ప్రియగు పు గ్రంథు విష్ణు శ్రీకృష్ణ బ్రహ్మ ముఖు వయి గ్యత
విం ద్రువ క్ష్మ వశ్యాత్ర వశ వము గ్రంథనగాం ఖణి కేసులు
కేలు పిరిక్రి ది [illegible] వేయు గాయమియు దక వయ్యాపుక్తి కి
గాలుట్ల ఖం త్ర కోల తు ప్రదా శీక వేరనశ్య గగక ఖం త్వ
రవ్య గ్రై మ తా లులారద వయుల త్రు క్విర ప్రదురా వృల

కెయుశక వ యాణాదికెయుగొ [illegible] ప్రాం [illegible] తలు కద లయా [illegible] ంత్రి మ్మ [illegible] షు వయుల ౨ వ్య
వము ఖ్యు తెలుగరగాం బుష్టి శ్రీ కచ దాక్షిగత్రి మద వెయుదేవ స్థానగవారిర వృతు గా౧శ౧
వ్రతం వయు కవౌకలమము ల్రెయుబ్లిక రచ్చ ధ్యమునై౧౫౧ కయుగ ద లూఖ తత్రి తర తాపి వలయు వ్రల
వము లకంగ్గస్యా౧౫ వక వెరాహం యోగ్యా దురుసాం వె శి తలం [illegible] యాాం వికి పి వే తిళ
ంత్రాంతండ్ర తంత్ర్యం బుష్ప్రి శ్రై వం ద్విరాదిక చింత్ర వేండశ్రు ద్రుమ సవిక కతం బుష్ప క ద్రింద్ర

[illegible] త్ర కద్య తేశా౧౫ ౩౧ మ్మ [illegible] వాస
తవు గక్షమయుల క్షన్న పి వింగ్గ [illegible] వారత ది [illegible]
శక వృదులు వేయు [illegible] ఫ హ వర్గ పి దరాయుత్ర [illegible]
ఖ్యుర కైకత [illegible] తెరు వృద్ధి [illegible] గరు వ
క్రారకంతేం తడ [illegible] గం ద్విల [illegible]

వృద్ధి యాన క్లిష్ట కువ వ్యభిహ్య తుశ రూరాక్ష కల్పూర ఘుషుక రద్యా [illegible] నుత్రిక తం బుళ్ళలుక్కు [illegible] తత్ర కులుతుల తేరం వైనాం వైలు౯ గాన వ్య [illegible] ఖండ్యం బ్భలుకగాకె ర [illegible] రం

ఉగురుతతాదవ్వత్రోండ్లం బ్బులు గుంట్లతదం ష్యదం ష్ట రబ్బులుండ్ల రదపోం ర ండ్ల పట్ట వలంర తాం [illegible] బ్బులకెలం వర్ణ త్రితె తెర్జం [illegible] దేవతు రాత్రి రంగప్పు విరి తంబ్బులు రప్రావండ్ల బ్బు గు [illegible]
గళండ్ల పేడితగుండ్లం బ్బు త్రితిఘోషిం ప్పు మురరా శాశరాపంయుం బ్బులకు గల్రం మ్మ [illegible] కొంగ్గ వదు వ్రులకెదం మ్ము యుంద్ర వ్వ యు మాం [illegible] యుగ్గ వకల వ్వ గ [illegible] లు
గ్పులదివ్వరువి [illegible] విన్ను [illegible] ఘౌవుతం బ్బులర వా లం బ్బులు దగాతర [illegible] త్రరండ్ల రబ్బులగు తుకరన్నం బ్బులబ్రి చంగళ్ల ఱ ం వృ తిడారపి వ్రె తిరి దవి తెుడ [illegible] తల తుండు [illegible] త్రురు
౨౪ కు తం తెల బుంప్రి [illegible] రుంతదరకవి యయుం ఇ వురురాండు భూరాకు త్ర రత తుగం బ్బ డు వ గ్రె బలతమతవెం గుం [illegible] రావి [illegible] దారకనే [illegible] బ్బుల చంద్రం
బ్బులు కండ్లురం [illegible] దుర్లల [illegible] బ్బుర [illegible] తూరంతి సెంగ్రాతం బ్బులనం త్రేం త్ర బ్బులగుల్గారం బ్బులగు పూరం వ్వులు గంవి ౨యు మిం [illegible] యుగ్గ వె [illegible] తుకగుం ఢ్బి
మల్లుగారె తేప దుప్పి వెల్లు [illegible] లగుచ్చ గం బ్బులతు తెరువ్వులగు [illegible] లతత్ర దుంగా వపాద్ధరం బ్బులు నవరింవ్వరియు మిం చ్చి యుగ్గ నాంగి [illegible] బ్బురి తించ్చి యుగ్గ [illegible] గువధి తెక్కర [illegible] యుక్తి తక్క దమి

[illegible] పాశ్వ [illegible] నలు [illegible] బి వాన్ [illegible] రకలాకు [illegible] విహా [illegible] ద్వం [illegible] ప్రుంచు [illegible] వెయుగు [illegible]
[illegible] నాధరనర్త [illegible] దక్షం దై విజయు [illegible] యనై నగరాది సంవృరిం [illegible]
[illegible] త్రి మం [illegible] కాజె కుతాహా [illegible] రద్వదాప్య [illegible]
[illegible] నాకరవరూం [illegible] త్రం ద్వర్గంవళ్ళ సెంద్రుం [illegible] త్రై దృవేవైలాంరు వహాకకరి [illegible]
[illegible] తలదేవయుతయు [illegible] వారలు॥ వాంటుకనకు గారు [illegible] మెటూరంఖుదవ [illegible]
[illegible] కంతు [illegible] వారలు [illegible] వెళ [illegible] వవులకుడదనయువారలు [illegible]
[illegible] వారలు [illegible] నయువు [illegible] ము [illegible]
[illegible]

22

[illegible]

[illegible] తెంకగరున్నను [illegible] ... వెళ్లి [illegible]

[illegible] వారువేడి [illegible] ... వెంట్రి [illegible]

[illegible] తరవెయు [illegible] ... తమ్ముం [illegible]

మూన్న [illegible] వెళ్లన వములు [illegible] ... నేతల [illegible]

[illegible] తలక [illegible] ... నగమింయుచు [illegible] ... తెలకు [illegible]

[illegible] తరింయుం [illegible] ... తెరువృగ [illegible]

[illegible] తేలం [illegible] ... తలకు [illegible]

[illegible] ... తంత్రకు [illegible] ... పాల [illegible]

[illegible] దల్లగాం [illegible] పు వర్ణ [illegible] వ్యాపిన [illegible]
[illegible]
[illegible] శతవ్యలందప్పబొంబివితల
[illegible] వేకేడ [illegible] గుళ్ళు [illegible] తదరమువం
[illegible] ల నుణాగరాళ॥౪॥ గాం ౨తం [illegible]
[illegible] వను వుు ౨ నద [illegible] వను విధ

[illegible]
[illegible]
తుదంష్ట్రి తలతల। నరవిక్రద్ధ [illegible] ధుగాళ్ళులర గా॥౨॥ వైకత [illegible] రింయువి
త్రక్రూరుయగం [illegible] తళ్ల [illegible] వయ్య [illegible]
నరియాగ [illegible]
వయ్యా [illegible] తరువు [illegible] దివు [illegible] గాం వయ్య [illegible]

[illegible]

[illegible] నాము [illegible] వేదు[illegible]లు [illegible]

[illegible] చాల [illegible]

[illegible] దలు [illegible]

[illegible] లు [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible] కంఠమ్ము) అనే [illegible]
[illegible] తలారా [illegible]
[illegible] విరలు వసుధ [illegible]
[illegible] వస్త్రా [illegible] ఘుమము [illegible]

[illegible] చూచి వత్రి శిరగాయ వస్తుతే నవతర చూ [illegible] కొంత బుడుసు [illegible] నై భవ [illegible] మంద్ర [illegible]
రము [illegible] గారసదస్తత్రే [illegible] గానత్రై భూను సుం [illegible] తిమత్రకే [illegible] ను మాంకాళ్ళ [illegible] జానత శవికౌ [illegible] త్త గాయతెంక్త [illegible]
తక్త [illegible] గారి [illegible] గం సముత్తు [illegible] దహింవత్స [illegible] దరుకందల్లుం [illegible] మరాం [illegible] యుత్తుం తెంక్తి
[illegible] రుం తత్సగారు [illegible] తివరా [illegible] శారవలం [illegible] సార్వత్రా [illegible] వుబారం [illegible] గారవి [illegible] వంశక్త వల్ల
[illegible] వారాక్త వాక్తి [illegible] చూట రుతి [illegible] వత్రి [illegible] వతాశ్శి [illegible] చెప్పరు [illegible] మంతెళ్ళ [illegible]
[illegible] తలలక్రి [illegible] ను [illegible] మంతెల్లు [illegible] తల [illegible] వరెంగాళ్ళ వెళ్లిన [illegible] వుంతెళ్ళ చేపిలవై [illegible] పాం త్రు [illegible]

[illegible]

వి వి నియస్థుదస్యు [illegible] రవి [illegible] తాదమున లవి ద్రియోంకుర నకశిస్థునయుంతే [illegible] భాగ [illegible] నటి గుంభ్నలాక తాదము ముకారఘు [illegible] బ్బు గవిగర [illegible] ండవ్ను అలత్రపాంభవత్రన్స్యాం వరంమ్బు దిఠి
[illegible] మయుతికతాందవరం [illegible] యుంతర్తి రగచుమువికతారోదక కమ [illegible] త్రదిమ్యవిశతావతారైన వక్ష్మగానకాంగ కతెరాంతరింభువ కత వారితనంక్షితవెధకము
[illegible] ద్యాం భూరరాక్షబ్బశిదితిగాగాసాం వ్రద్ధుమ. రంధరసాద్రునరుతుంబ్బ శిశిగగతిఅశివిశిమహత్రయరారకలత్ర రారాఖాయుభ్రూ కాంత్రమునితె [illegible] ల్యాంతెయంప్రి అమురత్తాంత్ర [illegible]
౬౦ [illegible] తంమ్బురిశిశ్శి తెయాతవ [illegible] వంపర్వ మిపాంచద్రుద శియాతుగ్వి వదరువత్రవహారివాంగాం బ్బగలద్రుంపిబట్టితెంద్లైవ యూరిపారిబ [illegible] విజ్జ్యాచార [illegible] ఇవిచార
వెయుదలయికరదతతశతేద్రియుయారివదవ్రంవుంవ్ఘ్ని ద్రిధవతావ్పరదారికమదింతుముసుదం ష్మత్రశియయంయుధవమారిధ్రిటుగవిద్రుం శె దిలకైంరితవ [illegible] శిత్రుంత [illegible] వ్రయగుసూరి
వెంగ్రైక్ష్యబగ్గ [illegible] వనమాల్యతతోటు రతనాక్ [illegible] ధువత్రమాన్లభుమవ్యాఘుద్రిధ్యమారి ద్రువకపిద్రివ్యాలక్ష్మిషురప్వరనముగనాకమురపత్రినగ హిమారాంక్షైత్రైశ్వత్ర్యద్ధాదుబ్బత్రైపుయత్కాంటముగ్యెన [illegible] ॥

శరుల దేవ చూడ దివ్య [illegible] గవున్న దేవ నీ కు [illegible] యు | [illegible] హరం [illegible] వున్న [illegible] శరం వం [illegible] యు [illegible] దేవ [illegible] దక్షిర విరు [illegible]

లతో [illegible] ల్లకుం [illegible] నగరూ ॥ [illegible] వద్ది మిం
[illegible] చ [illegible] వహా [illegible] కవయి వగ [illegible] సురు తు ॥ [illegible]
[illegible] యి వాం [illegible] ది శిళి [illegible] వం [illegible]

[illegible] వశరవము [illegible] నా [illegible] విహార
వములవై [illegible] వల వహా [illegible] వంహి [illegible] చందం [illegible] తరియు డు దంత
[illegible] రిదాం [illegible] హర [illegible] బలరా [illegible]

రులతె [illegible] రు [illegible] బహం [illegible] నకల
గంపై వహాయి దు నద [illegible] తెం [illegible] వ హరా [illegible] తి [illegible] శు తె తెం [illegible]
[illegible] లంక [illegible] యు [illegible] సంవసు [illegible] విబుధ వరు

లు [illegible] వనరది [illegible] దగు చు [illegible] రు వు
దింప్రి [illegible] శకరి [illegible] రంవ్య [illegible] వా [illegible] రావయు [illegible] వయు గం యు వా [illegible] ॥
బ హాయి లక్ష్మి [illegible] సురూం [illegible] వం [illegible]

లి [illegible] వయిల [illegible] తం [illegible] వం [illegible] వ [illegible] వాతె [illegible] కర [illegible] తెల్ల [illegible] లు గూ [illegible] లు [illegible] తే [illegible] తి హం త వం [illegible]

౩౧

వి న్నుత గూఢ వల్లభ ధృతి [illegible] పూ [illegible] క్షర కన్న [illegible] పాతు గుబ్బ [illegible] ద్వార్య [illegible] శ్రీ [illegible] మున వధ సంపుటము [illegible]

[illegible] సంపుట్టి [illegible] దూరా [illegible] సురలు [illegible] నేమీ [illegible] కరులు [illegible] వల్లు [illegible] కముక [illegible] సమయు [illegible]

[illegible] తమిదారులు [illegible] వింతు [illegible] తావ [illegible] సుర [illegible] వరు [illegible] చారకృ [illegible] సముల [illegible] కరు [illegible]

[illegible] మనుషాహిం [illegible] సువర్ణ [illegible] మహాడు [illegible] కవురాం [illegible] శ్రీ [illegible]

[illegible] శిఖ [illegible] తమ్మ [illegible] శేనులు [illegible] వాం [illegible] [illegible] వాం [illegible]

[illegible] మునం [illegible] తాం [illegible] లంద్య [illegible] సురు [illegible]

వసుంధ్ర వయశవరా [illegible] తోంగరించరంయను నీకు [illegible] ॥ ౫౧ ॥ నంది వితెలిపు త్రిపురస్పృష్ట వమదనకు చిన్నరత్న [illegible] వంరు [illegible] వింపు తమ [illegible]
మృతనవముంత్రితుప్పుంతృ [illegible] సాంనత్ను దైవరం నది [illegible] శిహాంశి [illegible] వంచ్చుకతుంచాప్పస్థుయ [illegible] ॥ [illegible] కులంశివాకొ తులు [illegible] లుచిశి [illegible] తెలి [illegible]
వశింపు ఖిలంబు [illegible] సుశుంణ [illegible] నేవతాంసంతు [illegible] సుచిత్రనై ఖరితెంరంచు [illegible] ॥ వత్రి పావు మనై [illegible] నవం ప్రభం [illegible] నరుపార్తకత తరింప్పు [illegible] యు ప్పనుర
సుకుటం [illegible] తెంచకయుమ్మ కిసలంచుప్రిలల [illegible] ప్రిరదకం ధ్వం ధయాంరుపుత్తత [illegible] తాంత్రుత [illegible] వదుత్రి ంయు తసు [illegible] దంవదుత్త [illegible] రుంతి
[illegible] రం [illegible] రలు [illegible] ముచేరదను [illegible] తేరుతవిరచ సంవత్సరాలి [illegible] లుమెప్పిత రుంచియాంతులు [illegible] దందయాంశిత్రు [illegible] దిరుచనంత్ని [illegible] తిరుతో [illegible]
[illegible] ప్పు [illegible] చారంచుకితి [illegible] యయుసవరిఠి [illegible] రుంబుప చింగాం [illegible] ప్ప గాంధి [illegible] త్రు కాఖ్యవంబుద్ధ శలంత్రు మయు మాంప్పుం తిసుకు॥ దెరదనుతైరులం [illegible] తుమా [illegible] కృత [illegible] ఖాద

[illegible] తేం వ్రరాం నచ్చి (తె ౨ప్పి న ద్దినేం యు [illegible] వృ [illegible] రాదింనుం తృ్రరు [illegible] కేం తృనే [illegible] బన్నా ౨ం [illegible]
[illegible] ముకం [illegible] శ్రీ రమును తం రహారం బ్బ దరబ ల్కనేలు బ తి కె దీ రాంతృ [illegible] రాను తకే చున్న [illegible]
[illegible] రుయుందప్ప (హిల్ల హరి దార బ [illegible] దేవుం కే [illegible] తి వే ప్పి వీ నగును గానేనవి [illegible]
౩౨ [illegible] తి హాతే కె తుంం. బ్బ దికె భార వయు సావు కశం ఠ వి [illegible] ంవ్స [illegible] గన్నికన్నెర [illegible] తే వేం బ్బునే
[illegible] తి తంన్నం. బ్బల పాయుత్రి శిలలకం [illegible] పాచి తృ్ర [illegible]
[illegible] త్నెం బ్బ కరూాగకు [illegible] ల [illegible] తి పాం [illegible] బ్బనే [illegible]

[illegible] సంకల్పం [illegible] భాష్య [illegible] [illegible] తాత్పర్యం చేసాం

వద్రూ [illegible] తింపొందుము [illegible] | [illegible] | కృష్ణ ప్రపంచ [illegible]

[illegible] చంద్ర [illegible] | [illegible] చందు [illegible] | [illegible]

[illegible] | [illegible] | [illegible]

[illegible] | [illegible] | [illegible] గురువులు [illegible]

[illegible] | అవయువ [illegible] | చేపుదును [illegible]

[illegible] | [illegible] | [illegible] వేలు వేలు కలలా [illegible]

మున॥ విరి[illegible] [illegible]రహి నయియ యుణ్ణ [illegible] ఖండ్దం ద్దనా॥ ప్రరల[illegible]ండాన్న గలు నిళ్ళ వళ్ళ నద్ద[illegible] [illegible] జకంలరవ[illegible] శ్రుతి [illegible] గరఘు డే తం ప్రవేరుం
ద[illegible]తల ము[illegible] ర[illegible] తెలుల తులదె వి [illegible] తులదన్ తె మురం [illegible] [illegible] వలవే[illegible] తెప్పుం [illegible] హావం [illegible] తనకలు గనగ[illegible]తా
వి చవి [illegible] విశనగం [illegible] గూ విహాదరు[illegible] రుద్రుధా [illegible] చ [illegible] వహార విహార దృహాలు సార [illegible] రావని [illegible] రాతె [illegible]
కరావిరా[illegible] [illegible] సుఖరద [illegible] వివిశి వితవారి ద్దనా ధిరాతిరా[illegible] నత వరా [illegible] చనే[illegible] తంవ్యత [illegible] వంశ సవ దియుంద్దం [illegible] తంత్ర [illegible] బాండలు [illegible] ముహే
[illegible] గాన్న [illegible] ఘ [illegible] ముతిపులుం [illegible] దులితా ఘు [illegible] సారం గ్ల ముఖ్ వద దాన్ [illegible] రవిత్రి తెరా [illegible] దాం దగ[illegible] [illegible] ధి[illegible] తరా [illegible] హెంద్ర
[illegible] గానగ ఘ [illegible] దవము లుకే [illegible] మువనవి [illegible] తిబారం [illegible] తరి హారం [illegible] పుం ల్లల పుట్టు బారా తగ [illegible] వుంగ్గ్ గాత [illegible] వేము [illegible] ంద్ల్క ను [illegible] యుం [illegible] లు॥

శ్రీ. శ్రీవు దుంశ్చవెనకరం శ్రీహ॥ ౧౪ వు వి స త్త తాత వె ౧౪ లవి తత వ శ్రీ నవ్వుల తగ్ర గ దత్ర ౨ ౨ ం శ్రీ గాం ద్వా ౧ ం న్న [illegible] వర త్ర [illegible] పర త్రి వ్రతం [illegible] ప్రకం త్ర [illegible] తూం॥ [illegible]
[illegible] వ వి [illegible] వృక్ష్య [illegible] యికు దాంతర్న లాని ౧ంత ౫ నతి బని [illegible] వేరు ద్రైవు రు దు కూ ౧॥ [illegible] [illegible] త్ర [illegible] [illegible]
[illegible] దింపని [illegible] వృం [illegible] నుంబి వుం ద్వాదు ౖపు వృందు నెదు [illegible] శ్యముదెం [illegible] వంగాం ంయు ౭ వి ప వి [illegible] నెంత్ర సెం [illegible] ౧౧ అను రగాదు ౭ వి [illegible] గ్రౌ [illegible]
౩౭ [illegible] వుయిదిత లుకోట [illegible] తుం [illegible] వ్రవ్ర [illegible] [illegible] వెడరి కల తంత కంత తాం వాజులు ఔయిరంతం ౧ [illegible] నవుటు గాంవ్ర ౭ దుదంతెం [illegible] లాద్భాందం [illegible] కర్మ [illegible] రు వార
[illegible] కర నిప్రాణి కత [illegible] వుయి నెం [illegible] రాదుర్చ [illegible] వారదుం [illegible] నెరివు [illegible] వలు కరవృత్తాం వివలు చు [illegible] వ్రతె [illegible] కెం వెళ్ళ వి [illegible] బాంబి [illegible] సుర [illegible] వెత్త రల బ్బు
[illegible] రువా [illegible] వత [illegible] వల [illegible] దివను [illegible] యి గుడ్డావ [illegible] ఖాయిచు వారి [illegible] నెం త్ర వెం [illegible] నేవయి [illegible] ఠెం [illegible] [illegible]

౨౮ [illegible]

శ్రీ [illegible] విటు కాడ వ్రేపల్లె [illegible] గొల్లలు వంగ [illegible] [illegible] తాం [illegible] [illegible]

[illegible] ంత్రాంత్యార తరం త్వారతరం [illegible] [illegible] [illegible] వతంత్య్ర [illegible] [illegible] [illegible]

[illegible] విత [illegible] [illegible] వరాహ [illegible] [illegible] [illegible]

[illegible] నం వస్త్ర [illegible] [illegible] తాం [illegible] [illegible]

[illegible] [illegible] [illegible] దేవ [illegible] [illegible] చిత్ర [illegible] [illegible]

[illegible] [illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible] [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
౩౭ [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible] తురనుగా [illegible] నం [illegible] వ సం [illegible] హా [illegible] తవుగు [illegible]

కుశాదేశ [illegible] తు పత్ర పృగా [illegible] కదృ [illegible] రదృణా [illegible]

[illegible] వేణుగు [illegible] వయు [illegible] వం ధ్వర [illegible] వులు [illegible] బాలల్లు [illegible] పెంచి [illegible]

[illegible] కతులొ [illegible] బంధ నం [illegible] తి [illegible] వయు [illegible]

[illegible] ఫుతేర [illegible] మ్ములు లవ [illegible]

[illegible] నైన వార [illegible]

[illegible]

వారము కేలు తాం[illegible] ఇరువు[illegible]

[illegible] ములు[illegible]

శ్రీవైదె[illegible] కుంతీ వర లు[illegible] మహిపాలులు కేసవం తెరా [illegible]

[illegible] నంపు [illegible] వేము చెప్పి తు తారా [illegible]

[illegible] వెం[illegible]

[illegible] కాం డలం అందరాది [illegible] కేలకులు [illegible]

[illegible] కథ [illegible] తెలియుకెల్ల నంత్వా [illegible] కొనెరంబున్న కొవిరంబున్న [illegible] ప్రబ [illegible] విపుర వారం [illegible] హం స్యంబై [illegible] బున్న [illegible]
[illegible] బున్న [illegible] దనె [illegible] బున్న [illegible] వలశి [illegible] విత్రిత [illegible] తారుమని [illegible] బున్న [illegible]
వహ్ని శాంతర రంబున్న గంధ్యంబున్న [illegible] కృత్తి నేవము దుష్ప [illegible] తేలాం [illegible] కంశ్రైనయు [illegible] కలు [illegible] ముధురాం [illegible] కరం [illegible] లు గురిరు [illegible] దుమ ధులం [illegible] వేరం [illegible] రయు [illegible] కేత [illegible] కలు [illegible] సార [illegible]
వనంబులు మెరవతము విమలే [illegible] నవ రంబులు విభి [illegible] కలాపంబులు వెలదంత్యము [illegible] కలాప వేంబులు మరుశి కరంబులు [illegible] రంబులు [illegible]
వగ రంబున్న లు కుమము [illegible] రంబులు విరించము శిరి [illegible] నశ కేకులం గల్గకు మకులం గన్నునె విరించమకే కవిలుత్తా కుమత్త్ర పావకంబులు [illegible] తుంత్రం [illegible] వసంతాల వసంతాల సాం [illegible]
[illegible] కాంత్ర తేర తాం [illegible] సాం [illegible] సార కవితే [illegible] కం [illegible]

౭౬

[illegible] వక [illegible] వ [illegible] తా [illegible] [illegible] కాం [illegible] వకుల [illegible] తాన్సాం [illegible] సొంర వ [illegible] కాం మాంచికాం వు

[illegible] కాం [illegible] [illegible] తెల [illegible] వం [illegible] గు [illegible] చి వు ల [illegible] వరాము [illegible] రాలు [illegible] తెలరంచు [illegible] తెల [illegible]

[illegible] తెగాకట్టి [illegible] [illegible] కుటా [illegible] [illegible] తెల [illegible] వహరు [illegible] వం [illegible]

[illegible] వురు వరాచింత్ర [illegible] బిరుడు [illegible] వ్యాకధరుం [illegible] కేంపుంల [illegible] వ [illegible] వడలతెలాంవ [illegible] ము [illegible] తెలగ [illegible]

[illegible] యు వరాంచి చినురు వెంచు [illegible] తెలాండ మాంధవుండ [illegible] వుకతి [illegible] తల మారక [illegible] కంచు [illegible] రువకవు

వం [illegible] మువెయు [illegible] గాంరి [illegible] వి [illegible] వయు [illegible] హాంద వల [illegible] తెరు [illegible] వ [illegible] వయ్యల [illegible]

[illegible] ... గసు తెలిసెంతెవము

[illegible] ... హెూర్యహ్య మర్ణ

[illegible] ... గరు వృత్త తు వృత్తుల

[illegible] ... కుల విధా వర్గం

[illegible] ... తం పాపి ... చు దూరాలు । శతకం

జిన్నరము తనంజ్జి తంమ్మెరాంవు లంత వుగ నా న్నె క మెలా [illegible] నిత్రి వెత్తు [illegible] రత్నె కబ్బాక [illegible] క ఘి [illegible] దుర్వయిత కూరి కెంద [illegible] నెయకలు [illegible] కతువు [illegible] లకు వరిం న్నె తం యిప్పు [illegible]

తల విర [illegible] కుటుపెత్తి కతరు సందుక భా [illegible] న్నె [illegible] నిరాల [illegible] మం [illegible] తన [illegible] వుం న్నె దున కే వు [illegible] చిత్ర గింవైన వుకం [illegible] తెలవృ [illegible]

కతము కఘ్న నూరా నవలారం గ్ర బల నె వూగతి వలకె [illegible] బ్బా కం బ్బావదల గాం [illegible] తన [illegible] త్తె గం బ్బా కదింరయుకరా [illegible] చెలుతు [illegible] త్రి వి ఇప్పెరత్న తాం [illegible] కలు మెర రయు [illegible] కతె

౨ [illegible] గరువ ముఘర్గ ముమురి వింబ్బు కవితత [illegible] కమ [illegible] మొరం ము తచన్న నెర [illegible] తరుల తెలం [illegible] విరు లం వ్వుర్తె వవు కజా [illegible] నూరాంతి వుత్తి బె [illegible] లువె

ర చప్పు [illegible] మొరవుగ చిర వుల [illegible] డుల్ర వె వుర గుకుబాలు గెం వ్రుగతెం గ్గ కనె [illegible] ము [illegible] వుల [illegible] నుం కవెవుర [illegible] నాం వి త్రిం చి గురాకు. వేరాం వి [illegible] చి మర [illegible] యురాం న్న

తులం [illegible] వేర [illegible] చె వ్వు కవి వి [illegible] చకు తర యుమురు వృ [illegible] త్రి కుతకరు వి నెం [illegible] వి వి కె తం న్న కృ [illegible] వెవుం [illegible] సు కయ్ర లవం [illegible] బా వల [illegible] నె తలు [illegible] గు గు చెర [illegible] మొయ్య రవ

రసం వస్తు గా [illegible] వివిభాగానే మునుల [illegible] [illegible] శ్రీ [illegible] తత్త్వ [illegible] కలవారి కం బా [illegible] తత్త్వ [illegible]

[illegible] దురావ [illegible] మలు [illegible] చాలాడు ... బ్బాలు [illegible] కరంపు [illegible] ... మచ్చావే లమూ [illegible] ... [illegible] మండం బ్బు [illegible] గావు [illegible] బ్బు

[illegible] బాం బారు [illegible] తలకే [illegible] తారం [illegible] వనూ ... [illegible] ॥ ౧ ॥ ... । భ [illegible] యుదం [illegible] వేతనం [illegible] ... [illegible] । వేంరు గం చెం [illegible] వల [illegible] గం కుత్తు రం [illegible] బంధ [illegible]

[illegible] రవంతె [illegible] బర బర [illegible] గ గి గతే [illegible] ... [illegible] తుకు [illegible] । వెల్బ్బులకే [illegible] ... చరం [illegible] ... । ఖం [illegible]

[illegible] రం బూ [illegible] రం [illegible] తివపూ ... రుపాం [illegible] లుపుం [illegible] లారదు [illegible] ... [illegible] తరత గాం [illegible] రం [illegible] । [illegible] రగం [illegible]

[illegible] చొ [illegible] గంం [illegible] బ్బులు వాడె గా [illegible] రంతా [illegible] ॥ [illegible] ॥ [illegible] మునగావం [illegible] ఖం వు [illegible] బు [illegible] రుం [illegible]

[illegible] లు [illegible] భూమి [illegible] లు [illegible] వలయు [illegible] నవేలులు [illegible] రంగ [illegible] లు

[illegible] లు [illegible] లవింప్పవచ్చితి దుదివ్యవస్త్రాదికరతావత్తాలూకు [illegible] వంబున్న [illegible] గరాక్షి తలప్రతిదినకు [illegible] గరుగాంచున్న వలయుచుకు [illegible]

[illegible] కవెండలతల [illegible] రంగాం [illegible] తైత్రవదములతెల్గాంచుత్రియుం [illegible] వెలదరకు [illegible] తంపం వలుకైంచుం [illegible] యుం [illegible]

గాత్రదాతరాడల చం [illegible] వృతం బున్న తెం [illegible] రంబున్న పరింపె [illegible] రుంగన్నపాత్ర [illegible] వంబున్న [illegible] బున్న పరింపె తన వెలుగన్న [illegible] గాం [illegible]

బం [illegible] వయురిక త్రి [illegible] తలుం [illegible] బున్న పరింపె తల్లి [illegible] రుంగన్న పగాంకదహా [illegible] తారవింధ్య [illegible] బున్న పరింపె [illegible] కుంతెల్గానగము కతు [illegible]

మే [illegible] రెడ్డి నలఖం [illegible] బున్న [illegible] ముడకు వంత మంతె దలప్రాం శివతా [illegible] వంతవర్గాత్రే వదలకవంక [illegible] వలయయాగా [illegible] గాంధ్ర [illegible] బున్న [illegible]

శ్రీ

యింగ వెంకు స్థానాధి కృచవము లబాంధలక్ష్మి లి ఖిబాంర గాత్రవరశ్చన వృత్తి త్రి గివెయు కరం శ్రీ లాలిత్య లి వెయుక్తి గణ్యకరం ద్రకరం మలంబు గాని తేయుకాలగు తేజాంగమెయు దేవశ్రీరంగుపత్ర లి శ్రీ గిగ్రశ్నశ వాబ్బాగాయి

(యిలు శ్రీబ్బుంబ గాని యలువశెకెదరంచన్న సంద్రియు వము దరగ్రాణయి చాంల రంమిశ్రంత్రభాంరి శమ్మలంవమ్మ శిపాదంబుల లంక్ష్మి వెన్ను తెన్ను అగ్రమేండ్లనేం మిబ్బ లాలలత మూంపున్నెకిం త్రపాంద

శ్రీమత్సాధు గురుబుల మూల్ప త్రిగి యరా తెపి లివముబ్బిశి డాంరయ గశెలపత్క్షకెండ్ల మూర్గాదిం దస్తపడంగ్గ బెయుచవదిరంలయుక్తి తెల్పన బుక్తి గించిన్ను నేరా బుండ్యరల్ల దక్షరత్న చెపుపి చాం

శ్రీవింద్యరధను ంబు కరుణాత్మ తెుండయు తుబాంరబాంరర తుబాడదాలబ్బంబాండ శి ప్రాంతెలబాంగ్గల పుర్తి శిల్లి తె శాలతరువు వేబాంబ్రు వదాం ముశ గంక్షెవర ఐ యతెపివంల వత్తాంబ కక్షి వు

వయంక్త్రి మశెల్ల పుం బబ్బు వళింపుర్వ తెలర యుగాంరు కెలం వృద్ధితాంత్రలగంర్మకదుమర్వి తెంక్షన్త్ర శ్రిడి తం ప్రాప్తి కుంగ్గ వెమున్నివరాంశనేం పైపవెలండన్నలబాంక్ష్మి ద్వాంశి కలువపల త్రిబాంరగలతెం

శిశెబలు వెయుద భూమాగాంగకపాల ం బుద్ధి శిలెతెపాలయుక్షల శ్రీయంత్రుర కెలమ్ముకపుశ్రికశ్వాదాంశక భూమం భ్యాకరంపులం దన్న వృతా శినం దల్లి మి కవల శియవశరదాంశ గంధర్వబాంశ్రితాం జవెత్తబాంరబార డి

మష్టగార వము [illegible] (రలం గన్న శాతే రాత్తి [illegible] వసారు యవ [illegible] ంకృతి వము కంద్య [illegible] రంయ [illegible] లం కృషు [illegible] శాత స్వ త్త్రులు చెర [illegible] వులు [illegible] కొ [illegible] రంము [illegible] మునగి
[illegible] మెపుల [illegible] దెం వచేతా త్రి కాని తంబ్యున లుసేంన్న వఘేతం [illegible] [illegible] గంరు వింద్ర వెంచరు వింద్య ఘన వ్వి కారాపు గుడి శలు చూార [illegible] మృనగా ఘ్రాం గవ కులగం
[illegible] గంన్న [illegible] విమి [illegible] [illegible] పడతవార క్త దా కవాన ద్రి [illegible] వంచెరావ్య వయు కయార ద్వైతిసాంక్తి త్తెంతంచె [illegible] తాం కగవిశ రవింపు యుకశి చేపు [illegible] ంన్న గారాడె [illegible] లక
[illegible] [illegible] వుద్విర వరం స్వవుం ద్యొలవయు మా యుూ కంయ్యు దాా [illegible] వలం [illegible] తృ తవకప్రి [illegible] రముల వేూ వూం దువింత్రెల మా యుసుకు గుంయ్యుకు [illegible] వూ [illegible] కమూం
హంతు ప్పవగాబాశం ప్పశా తకర కార్యరు దిహరకప్ర మెవ్వరదా్వ తా కర్కం స్త త్రైవకగా కవ [illegible] విత్తం ద్రిత విలా నత్తి లతి [illegible] రువు దంవం [illegible] దెపా స త్రి [illegible] బ్బులతెం [illegible] [illegible] కవు
[illegible] తిం [illegible] విడి ఉసు రాతే చె తిలి రం క్న గూం [illegible] అవి చుద్ర్రిత్రి యుూ నతి [illegible] తి [illegible] రంవ్వ [illegible] వయుబ్యు ఘ ఉ సింరంగి క్షి తవుత వు [illegible] త వు తగ బ్బు కగవి యుయు నమువు
[illegible] [illegible] కయుకు [illegible] నా పుయుబుదక్షిప్రి గాం పు తెతంతప్తి చి [illegible] కి [illegible] తపులనుత్తుదా [illegible] రు [illegible] కయు [illegible] కయు [illegible] గతిగుం రా తతచెత్కు వృ [illegible] గాయులు ల [illegible] వాం తవా ర

[illegible] శ్రీ [illegible] వెంట్రిల [illegible] తతచారువులు [illegible]

[illegible] సాంకేతం [illegible]

[illegible] తెంచ్చి [illegible]

[illegible] వయుంధ్ధర [illegible]

[illegible] వచ్చు [illegible]

[illegible] త్రెంబ్బు [illegible]

వందిచుచు [illegible] పాండవ కులాగ్రణీ ॥ అం [illegible] వయుంధర [illegible]

౨

హాం వస్సు వెయుత వె వస్సరగాం [illegible] వుగాం పాగ॥ ॥ అ [illegible]

[illegible] రిన్నా [illegible] రగాం [illegible] రయుకం

[illegible]

[illegible]

[illegible]

౨

హం. వెల్ల కటుతవె వల్లకగం [illegible] మగం పాగి౹౹ శ్రీ ౹ తవి శాశ్చె కఘుమూర్గరవ్వు ప్రూ[illegible] ద్వలజ్జా [illegible] దృవివర ఘనూరయు౹ దబ్బుంబ్బుగాంబ వృగక్ష్మ వృగ గాంతప్ప ది ద్రిడంతం
ద్రక [illegible] సా కవివిరయు౹ ద్రి కగా కింరయుంద్ధం ద్దర్కయుకం ప్పుంబ్బు ద్రచక [illegible] వతా౹ [illegible]స్యంబ్బు [illegible] వురయు౹ వధిబబ్బుద్రి కె వెల్పాతుప్పులనాంభి[illegible] తువ ద్రూం వకలిజ్ఞ వివిభాస్యంరయు౹ అతె తుంతలంత్ర [illegible]
యుం[illegible]కపిమాంశ్రి తత్రరవు వెరాహంవుబుధిష్టితక ముగాంగ౹ వుశిల వతరం[illegible] వెరగంద్ధ కరుగు తెంచ్చి౹ ధరణీతలశాధవుకగకిరంతెయు కచెగా౹ కా౹ అతకు తరవక్షణభ్యాంరయు౹ వంతికిబ్లవుపాం[illegible]
యుం[illegible]శికయుగా౹ యుతెంచుతలుబొధద్రుతం ప్రతికర యుత్తివుకవిద్రి క్షౌబు[illegible] యుబుత్తె౹ వుగా తక విగా[illegible] కరితత్త గాబ్బు నెస్తుర్గంకత్యం త్రంబ్బుర గూహింబ్బి త౹ ద్వ్యకతాం షంక్షిధి దెరాంపే ద్రు[illegible] షవర [illegible]
దశ్ముయుగాశ్ఘలుత్తె౹ వుజుకతం దొద్దయు ని కుంగల్ల రుతగెంబి యుచి నంస్య[illegible]తవ్రు వుచిలగాంత్తి వి[illegible] శ్లక గతూర యుయుతప్పాంధి యుగాంధ[illegible] తశిం ష్మకం ప్పెవుగాం నైగా పప్పు త్తె౹ తిగా౹ లా౹ [illegible] వెయు కిం[illegible]
నవిధం[illegible]గొరిలుచుతిలుంతెలా౹ శౌగాని వుద్దాం వ్యూరాలు త్తె[illegible] కిశ వతల్లుత [illegible] సర్వత్రి౹ హం. వవయు౹ శ్రద్ధైశ్వవితాం౹ మువిశ్రుత నం తప్పకం బ్బుద్దె౹ తరువ తికం శైవర [illegible] తలయుంత్ర [illegible]
[illegible]ంప్రగనూకా౹ యూరంతె రతిం౹ వృష్ణ హర్షణా౹ భూకరుద్రక మెకంతులకం [illegible] కాం.త్రి [illegible] కా౹ [illegible]కయుక్తకవినూ౹ గ్భుకల్మి [illegible] చంత్ర[illegible] తలుచలు చెకక నూగా౹ [illegible]

మూ ఎలా తితి గారికి యుంసాం తివార్త లాంవ్రల ౧ రాదు చ [illegible]
సు ధా। రాం చిరు గు [illegible] తు। తత్త్వ చత్రె తెరు ౧
వంక [illegible] లు వ్ల [illegible] దితి ధా త్రిరా మురవ్వ రెబా
[illegible] పర్లు ధిమ మిరార గీ తవుయ [illegible]
౨ వరికి [illegible] గులాలు ర। చ క వులు సాం చంద్రుఖా గునె
శ్రీ [illegible] క త్రి। వతాం శికులాం వ్రుంచ్చే వయిహా గ్నులాన వులు [illegible]

[illegible]

[illegible]

ర వ్యతృతం తిరసాం [illegible] వితాన [illegible] నరాజిరక [illegible] తకనైనోటివం
[illegible] భాం [illegible] తన్న వరాని నరాజిరక [illegible]
[illegible] యాం గళకాన్ని దత్త బరత్రి తంటసా [illegible] తవ్రి క్షేత్రాదం
[illegible] నరవమం బన్నం తాన్ [illegible] చరితపు [illegible] నవితన్ని తెబిజ
[illegible] సనవరాం శాంబిత నర నరే వితోంరత్రి [illegible] తుదత్త
[illegible] వయాం [illegible] మహాత్రి శ్రిశ్రిం [illegible] రహాం

[illegible] లా [illegible] వాం [illegible] ళ్ళిత్తాయసాం [illegible] త్రీ [illegible] నవ [illegible]
లనత్త [illegible] ధత్తనంధత్త [illegible] మధురాం నదతప్పంత [illegible] తాం [illegible] బిన
[illegible] తనం [illegible] సురధ [illegible] దరాం [illegible] నవరాం [illegible] తాం
గాం వరాంత్రి [illegible] పువల్లి [illegible] నవృత్తి [illegible] చంద్రాం [illegible] చరిత్ర [illegible]

[illegible] యోరాం [illegible] నాం [illegible] రంపృత్రాం [illegible]
దకరాబి [illegible] మయిబి [illegible] తిబ్రా [illegible] నవరాం [illegible]
[illegible] మదవారా [illegible] యటంతెరాం [illegible] బరగారవింద్ధవం
[illegible] పృబంధం [illegible] దక్షి [illegible]
[illegible] ంటయు [illegible]

శ్రీరామ॥ శ్రీదత్తాత్రేయ సదా [illegible] వేతనతపాద [illegible] వను నాను శ్రీ [illegible] విద్యా [illegible] వేదములు [illegible] పద్ధతి [illegible] మను [illegible] చమహిమ తుజ్ఞాపి హరి
వంతునత కింతుము [illegible] వేదమున [illegible] వేదము [illegible] నుశివ [illegible] కంకములు [illegible] మను [illegible]
వ్రేకతం [illegible] తకింనుల [illegible] తకుమను [illegible] యు [illegible] కలదవ [illegible] సంవను కనుతకం [illegible] విద్యా విదు [illegible]
తకుమనుం [illegible] గాయను [illegible] విదు వెల్ల [illegible] లింబ్య [illegible] సం [illegible] మలంబ్య [illegible]
వను [illegible] తకుల [illegible] కకుల [illegible] కయు [illegible] విధ
నవ్రుయులంగా వనులు [illegible] దుగ్గ మాయను [illegible] తకం [illegible] తికింత
లయు [illegible] వను వయు [illegible] గాంక [illegible] వను [illegible] కను కింకు [illegible] వయు [illegible] వను [illegible] వయు [illegible]

[illegible] ... వెను దవేయు ... కృపాలత ... [illegible]

న్యాయము వలన పాపక్షయము ... [illegible]

[illegible] ... తాగ్రవల ... [illegible] ... కృష్ణ ... [illegible]

[illegible] ... నందరా ... [illegible]

[illegible]

[illegible] ... తత్రవయు ... [illegible]

[illegible] ... తేరగా ... [illegible]

౮౨

పాదములు [illegible] ప్రేం [illegible] శి నరాచమునుపై వరంబులు గరుడ ముగాశ నీవ [illegible] కంలంబిన వృషభ [illegible] సుముఖ [illegible] వంత్రోద్ధ్వి [illegible]
యుష్ప తంత్ర [illegible] శాంగ్గ వి కాస్త్ర ఘామం బ్బులుద [illegible] వరత్నములు [illegible] తమ్ము [illegible] ప్రహం వస్తుతల్ [illegible] దాంష్ప్ర తన్నయంబాన [illegible] తశిరసుల్లు
[illegible] దుసాద [illegible] లయనారా మదిశి [illegible] ధర [illegible] వనదము [illegible] చదశిర మండి ౨౦ త్రశాంతం [illegible] సురత్న [illegible] దైవతాం
[illegible] సరస్పద తెల్ల కేతరలార గలవిర [illegible] తర్వముత్రంరచి [illegible] గాండ్డలత ర వప్పు తల్లశిలయు రవిం ద్దదా వము [illegible] విద్యా [illegible] నరాలదాంపృ రదిష్టుతే
[illegible] చరాశిమెరాత మి చక్రార [illegible] ప్రసా [illegible] విస్తగా [illegible] రాత [illegible] సుత్తే [illegible] సాంత్ర [illegible] ౨ కల
లారత వేయుత్త నేముని [illegible] ప్రవయున [illegible] రమయ [illegible] రమలు [illegible] రచాన
[illegible] మా [illegible] ౹౹ [illegible] తక్షవ [illegible] మెటి [illegible] పాంయు [illegible] పాంతు [illegible] కళసుతి

తమ్ముల్లి కేవన వాడ వృత్తాంత సాయంకాలంబు లయందు ఆచార్యులయందు వారి యాయుతుకతే శ్రీస్ధలరించ్చ వంశిరోవ ఉప్రవృత్తి చెప్పి దయంత్ర కుల్రంత్ర వదిగారు వింస్త్ర దిలక్ష్మ దలారాయ శకంబ్ర వయ వరితంగులు దళవాయి కవివారి పుగా
వరాంశిరాధ్య తాంభుమునే స్వత్యాంతను కేతవళి శిలవర్ణ గంభ్య త్రిశ్లిల్లి వారుకుకతవ దారంభ్రి కలశ శింప్మ శిలాపరదత ంబ్లుని దిర్గి తగి అత్త్రివమాహర శ్రీ నేచితరి త్రిప్పు దిసె గులు గ్రశ్రీ వము తెయు లు తిగ్రల్లిస్త్రివ
దిగ్యున్నత వేసులు శైప్రదయ బింగ్ర వవతారి గద్ధు గాంగ గింభ్య గురాగ్గ బిగ్గనే శ్వవతి వరాంగనే వయు గంధర్వ హంబెంద ధ్వవయు తివిదు తురుచ త్రేంబ్లై డల వాశి స్వరవరారాంతాం గుంతొరాధరగాయు డామణ్ణొంవధ్యవిరి
వంప్పి శ్చ చ్ఛులనేర వయువారి వాంశి ప్రవం శాస్త్రి వరలు వయుత్త్రా ప్రగంరే తేయుచ ఋఋదంపారావ వేశ్విరాంశి అలఘు భూరశతరాం తశితదైవ త్యరివిరుతచ్చ పర్వదితంక్ష తలవాంకి సెత్రి త్రైరవచెరాంశి గ్హగ
నై ర్మవధ్యురీగాయు త్రివిమశ్చే పత్రిణ్ణ మి ఆంద్ర్యవాపశీరాల శ్రీరాశిర శ్రుత్త్ర కుధ్య త్తి త్రిద్యాధ్వె గ్గాధ్రుతర త్రితవ్య గాంభ్రి దువార ణేతుత కృతూర గకగ్ర వవ తవ దిగయా వయుశల్యవారుగ నే గచ గతి త్రిరాం
దతక్కలితాగ్రి ధృంబ్యుశె వదిరా బ్రికగంమ్ము శవతింరుశిక్షై త్రైలకశ్రీదేవంతి హంరాం వ్యర్ధి వెంతరయు రూగ్గ అగ్గ బాలురు శ్చ శ్చ్రభూతగు లయుక్త హెంలత కూశ వ్రు వెంక్షతాంతే త్రి దూరి కేశార్థ రుశి త్రిత ఖ

౪౨

స్వామి నడు నారాయణ తత్త్వము శ్రీకి ... దృష్టశకంయు లతాంవతము వేంకటేశ ... ము రాత్రి శ్రీ స్వామి యుక్త శ్రీ దేవ ముక్త్యము భక్త వెంకటేశ పుష్కర తెం లక్ష్మి మమములు రామ స్వామి నమునము మనంత్య్రం సువేళ్ల ... యుం
స్వామి సి యు ... దనగ్రహముయు గం ల్వాను కుడు ... ము నము ంగ్ల ... ధుని శ్రీ తమ మూర్తి ... యు దయ యు ... వ్యాప్త ... లతెం ... రింక శీంచప్పు ... ముఖ దాంల్వ ... విద్యులు ... శ్రీ ... రాం దమున
వరం ంబ్బు వదరు వెంక దెయడ ... తకే వము శ్రీ వయాలం ... చెవిందియు వివక్ష ... దరసాంగల్ గాం మూరత్రి ... యుంస్తు వళాం ... వతికి దేవ ... యువమా ... దింక్షి ... వల ...
స్వామి తులం ఢలు ... బుడలు ... యుంచి మ ... ము వెంకటేశ ... రు చెప్పు కాంచి మము కొక్క ... వేవయు దాంక్షి యూనతి ... లు ... స్మృతి ... తనస్తు ... ముల్ ...
తనుప్రబ్ ... శుకమాక్ష్మ ... కులు నారలు వారలుగాను ... తనుం ... సు ... చూం తవల ... రులోం ... వతే ... కర్మ ... ఇతర ... వంశ ... సేరం
వసారవ ... తము ... మయు శ్రీవేంకటేశ ... శ్రీ ... వక ... వారు ... శ్రీ ... వద్ద ... దరు ... శాంత

కళాకలు జలజము గుణ భాష్యంబులవాద్య సుభూషిత వివిధ రంగస్థల తరంగా [illegible] నంద్యార నాదరంబున [illegible] వందనా [illegible] వివిధ కుసుమ [illegible] తలంబుగా బుధులల [illegible] బింబము దేవాది తంబుల

న శ్రీ విలసిత సుందర పలుకు చెప్పక [illegible] మిత్రాకరం
తుల [illegible] రుచిర వృషభంబు [illegible] కుసుమ
[illegible] తరంగ [illegible] గండంబులలో [illegible] కుతరం
[illegible] తెలుప [illegible] వివిధ తిలకంబుల [illegible]
ది [illegible] నంత్ర [illegible] నిరి గిరి [illegible] పుడు

వము [illegible] వివిధ వాసిత [illegible] ఝారం [illegible]
ఓవరా [illegible] కరంపు [illegible] కాలంబులు [illegible]
తప్పక [illegible] కుసుమంబు [illegible] దిం
[illegible] తెలుపు [illegible] దిద్దరం దార
[illegible] వాద్య [illegible] దాంత [illegible]

[illegible] వదికం [illegible] గడా [illegible]
[illegible] వలంబు [illegible]
[illegible] కుసుమ [illegible] తావా [illegible]
[illegible] కంబోను [illegible] వేళ వసు
[illegible] రంజిత [illegible] పుష్ప వర్ణము [illegible] సుమంబుల

కూర్మి అన్న సృత తె త్రి చి య్యుం స్వశతి నవనెలు త్రేంబ్బాదులొర
నంంరిన్నితులుగా చెల్లి (త్రి) వేషము గాల కిం స్వసంకసూర విలు
పావతులు హంంతన్న యాతిశ్రీ తాన్న్యునృ తాలర్న నలం భాత్ర
యుల వేలు నలు వాంకు నలు తిరు ప్రిరి నం చి ర పాతరి నుం
రాను వ్రతి శ్రీ సన నవి జంఖ్యాంతేయ నత్యవత్తి నవ్వన
మయు నవ తవం వ్య నలు తాంయనసు శ్రీ తపూవాలయు

నలోం న్న త్రి తె ... మూ వృలునేం
వనియన్తి ... త్రితి వా నంసన్న నిరాం గర్ల ...
నుపితి తరాతృతుల ... దువారా సు ... ప్రిత్రు దళ్ళి గాంవి భులున్యం
శశల సూర్య ... తారిపాదా ... నం స్త్ర త్రాయయ ముత్రాత తులు ప్రాంవ మూలా ...
తారాయు హాంతాం యవ నవ సుతా కంద్ర తం ద్భాం యు త్రి వశిష్ట తులు త్రి
తిర వారన్న పాండవ దవ్య తెలుగు తాయు సతిర వివి తే తక యరా యు వత కయుం ...

అంబుజముఖ [illegible] దేవసుతి శాంతుక్రియ [illegible] వాద్యా నిత్యమై శాంతి [illegible] తను

[illegible] గార్వ యుదాహ

[illegible] దేవ [illegible] స్నానాలక్యా [illegible] గార్వ యుదాకె

[illegible] సేవ [illegible] శ్రీ సమయం కుక్రియ పెకోనిగలు [illegible]

మణి [illegible] దేవత [illegible] తారకం [illegible] తతన తేరాహా

[illegible] హంసాన [illegible] శ్రీ [illegible]

రవదకే వయుబుస్తకు చెలు గడవాయు తెరువు [illegible] - పరదేవ

[illegible]

బ్రహ్మలు తడినకళ్ల శాంత్రిత నైవేద్య [illegible] కుడాలు [illegible] తక్కి నగరే

దూరం [illegible] వయు [illegible] దేవతలు [illegible] వయుం శ్రీ తులం [illegible]

అర్ఘ్యము [illegible] తరి శాలు [illegible] వంకలుదుల [illegible] వరాంతు రమ్యులు వెంచు

శుంభ [illegible] వచురా బుద్ధి [illegible] కనుబడ [illegible] వరకత రత్న

[illegible] వయుం చన్న [illegible] వ్యాం [illegible] లలతిల [illegible] [illegible] శ్రీ కాలు [illegible] తల్లి

[illegible] దేవదగాం [illegible] గురిత [illegible] పాపిత [illegible]

తవదరాం శ్రీ తిరుదర గురిత మార్గ ద్వారకవత్తి [illegible]

[illegible] వవాత్మ [illegible] గతి వెంకత [illegible]

[illegible] నమ్ర మతులార [illegible] చస్తు దయ్య [illegible]

[illegible] గతబ్రాదుల వెయి యనం [illegible] దయ వరన్న

[illegible] చాన్న [illegible] రావాంకళ్ల [illegible]

[illegible] నడగపా [illegible] నురపు [illegible] యుం దప్పి [illegible] తర విమం [illegible] కె [illegible] వర్తు [illegible] లు [illegible]

[illegible] కలుముల్ [illegible] ముమ్మారం [illegible] యారవములు [illegible] కులకు [illegible] వారె [illegible] వప్పున [illegible] కుంత [illegible]

[illegible] దత్తా [illegible] తగ్రుప [illegible] నంతస్తు [illegible] మూ [illegible] తవయు [illegible] పాం [illegible] హవవారి [illegible] డాల్లారి [illegible] నవము [illegible]

[illegible] దక్ష [illegible] తవయులు [illegible] [illegible] లపాత్రి [illegible] చిత్ర [illegible]

[illegible] నరులు [illegible] కులం [illegible] కవత [illegible] చంత్ర [illegible] చంగ [illegible]

[illegible] నాల [illegible] దెప్ప [illegible] రంగాపలు [illegible] నాల [illegible]

[illegible]

చవు [illegible] నగ [illegible] తశ్శ [illegible] వారిగదింపు వ [illegible] వు [illegible] కరి [illegible] ర్షకి [illegible] శ్రీ [illegible] తవ త.చి [illegible] నదవ [illegible] ఆర్ధ్య [illegible]
ంతన్గ్రి విరవి [illegible] ప్పు ధృవము [illegible] సవత్తి కవం [illegible] యురగా [illegible] ంవప్పు [illegible] రయడ నృత్యు [illegible] ంరాబ్దు బున్నే [illegible] త్రాణి [illegible] దవనవ [illegible]
వేత తాక సాంత్ర మనుం [illegible] రంపుంతెలుస్తు నెరివేయు [illegible] మునగసిం [illegible] తతంత్ర [illegible] చేసుకొ [illegible] రిరిదింతెయు [illegible] విధి [illegible] కంజాం [illegible] తదంతర [illegible] తవిధి [illegible]
రిదత్త [illegible] ంపురపు [illegible] ంచపరిశరి దవ [illegible] వరుడా [illegible] లరి బిగుడరితి। చేసుచు నెతులు [illegible] పి। [illegible] లుబాం [illegible] తారదాపుం వప్పి కనైవ
[illegible] త్రం [illegible] ర గాల్రమ్మలు [illegible] కృతి। [illegible] దుపుశృంగ్ల [illegible] విడవుంవప్పుడు [illegible] తకరాం [illegible] తదళ్లు [illegible] రతత్తు. దద్దురి చెల్లి।
[illegible] ంచ్చురుదిర త్త [illegible] రత.ర [illegible] వాం [illegible] గా నరి [illegible] నబి గూ [illegible] గాం। [illegible] సత్తుం [illegible] వయువిద్యువం [illegible]

శ్రీ [illegible] చు [illegible] డు [illegible] లు [illegible] లు నగ [illegible] వలు [illegible] లు [illegible] ధి [illegible] మంతి [illegible] ము [illegible] యిం [illegible] కేచట

[illegible] తులు [illegible] చి [illegible] తవెం [illegible] కళత వశం [illegible] ఘాం తెర వారి [illegible] కుమారా చేము [illegible] కుమారు [illegible] సింహం చి కాంచి [illegible]

[illegible] త్కచిత్ర రధం బుప్పు [illegible] తాంత్రి వేదగ్రది రేవురకపు [illegible] ణాం బుప్పు తనయ్యు అరశం చ త్రతం ప్రుల [illegible] వరా [illegible] కృతద [illegible] మృత్తిం వయు తత్ప [illegible]

[illegible] తె [illegible] గా చవిత్రా [illegible] తాంతరగా [illegible] ముకుంద్వ [illegible] సుదు [illegible] తత ప్రధు మెకి తెలాల [illegible] వలు [illegible] కెర [illegible] లు [illegible]

గ [illegible] వెలు [illegible] డెంకి [illegible] ము వ్వం కృతు రవుకు [illegible] తుకారి యమా [illegible] వలత్తు [illegible] మా [illegible] వీరయం [illegible] శ్రీకరకపు తెలాంత [illegible]

గ్రం [illegible] మూం వృ [illegible] గడమిం [illegible] వయు [illegible] తెలు గ తెలార మీరా వేలు [illegible] కులాం [illegible] వరా [illegible] తమ [illegible]

౭౨

గుడయందిష్ట [illegible] చెయుం [illegible] గద [illegible] కిమ దృ [illegible] ప్రియ [illegible] యుం ప్రు దలం తల [illegible] త్ర [illegible] నుర [illegible] నవా సృష్ణ

[illegible] దృ [illegible] తింద్రు [illegible] యు వృద్ధ్యం [illegible] ఘువాం కరధిస్థా [illegible] ॥ శ్రీయస్య వేలర [illegible] తుం దృ [illegible] యు కృతాంత్ర దం [illegible] తాంత్ర॥ శితాం

[illegible] తాం [illegible] తికం [illegible] ॥ క॥ తన [illegible] యుట్లు బడ శంత [illegible] పిం పుకస్ర త తృ మరపు నేర్ ॥ దసు శయు [illegible] ంమ్మర॥ దసు శయ పు [illegible] ॥ ముత్ [illegible] ॥

రాజశేఖర [illegible] క్షనం శ్రీధుర [illegible] నరు [illegible] త యూ॥ [illegible] జరాజ సమ్ముం [illegible] పథ రంలి [illegible] భూ తాని ధాం॥ రాజరాజ నతాప్త ధ [illegible] పరంపరం [illegible] వు [illegible]

[illegible] యుత్తు [illegible] ॥ [illegible] నాయ [illegible] రధ్రి [illegible] హర్శ [illegible] దం శై కేవ కవతు నిపులు [illegible] ధం ॥ కృ [illegible] యత్ర [illegible] ధని [illegible] మం [illegible]

చుకా [illegible] ॥ ఉ॥ శ్రీ చి [illegible] యుసం మృహి నెదయురాశ్య కతి కంధ వృథాం యువచ్చి నరా॥ [illegible] రాక్షి వి [illegible] ॥ [illegible] యుం

[illegible] శ్రీ వ[illegible] దరుకవ[illegible] [illegible] మ[illegible] రవ[illegible] ధర[illegible] వూం [illegible] నిత వి[illegible]

రా[illegible] త్రి రనుక న౨ంనుష మునమునశప్పుద్ర సంభ్రమమ్మె ఘా॥ అధమయా కాను నకంబు [illegible] తర [illegible] బ్బులుఘను [illegible] బ్బులునను। [illegible]

లను శ్రీ లకాం బ్బునను। మనవర వనవ నద్రినను ప్రసను విలువెంక [illegible] కలశల నగుతళత [illegible] యు కను వఘళ్లు కా॥ నా॥ (వచ) రుబి [illegible] ంబ్బులగను చత్రుం బ్బు ఘను। వేర [illegible]

శివరా శం బ్బ[illegible] బ్బురాజయం బ్బు[illegible] చన్ప్రతిశం [illegible] బ్బునక [illegible] [illegible] ంఘన సం ఘ్బు వ్రి వియ [illegible] [illegible] కతలం బ్బులు [illegible] దలు గారాం [illegible] వకం

బ్బులశ్రీ తవికదుదం బ్బులగను కరదం [illegible] చరణి। ౨ రు వమున్ప్రాన్ప్ర [illegible] తత్రితశా తం [illegible] [illegible] గారుగాం [illegible] ం బ్బును [illegible] తవరన్ప్ర [illegible] కం [illegible] త్రుం

[illegible] [illegible] [illegible] [illegible] తకల [illegible] [illegible] దరయుం బ్బు [illegible] దవురువ [illegible]

[illegible] సంతో[illegible] వకరచ [illegible] భూమిం బొప్పి [illegible] [illegible] తరవాం [illegible] రాజు [illegible] కరణం [illegible]

[illegible] తరి [illegible] చరితి [illegible] చిరు [illegible] [illegible] [illegible] తరంబు [illegible]

[illegible] గాం [illegible] శిరచం [illegible] గురితి [illegible] [illegible] [illegible] గాని [illegible] ముర [illegible]

ధుమ [illegible] తిరు శరం [illegible] మూగు [illegible] తకల [illegible] దేవర [illegible] [illegible] [illegible] దంబు [illegible]

[illegible] కన్యద [illegible] వంబు [illegible] మెరలి [illegible] బుటిం [illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible] మిక్కి [illegible] [illegible] బరం [illegible]

[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible]

రా[illegible]రాజులకు [illegible] తులు తాక్షయమంత్ర నిచించ్చి [illegible] [illegible] వ్వ [illegible] ంహ [illegible] ంపర్వ్య [illegible] దంబున్నా [illegible] నొతి [illegible]
[illegible] మరి [illegible] తూనికే వ్వరు దరాడిం [illegible] మయిరు [illegible] కవెదిక్రగేడు [illegible] వయుత్రు [illegible] బడవికేవులు
[illegible] రణ [illegible] కని [illegible] తగు [illegible] తనర దాన్య [illegible] త్రుక [illegible] వ్వ [illegible] తగ [illegible] రణం [illegible] ప్రేం [illegible] తరువా [illegible] తగ [illegible]
౧౭ [illegible] [illegible] తంశతటులకల్యాణ మునును [illegible] బూర్వ [illegible] దంబున్న [illegible] దంబున్న [illegible] తతరుం [illegible] యం వెం [illegible] దంబున్న [illegible]
[illegible] రాజ [illegible] తల [illegible] దయొ ఆర్యా [illegible] తోంక [illegible] తక [illegible] మ [illegible] దంబున్ను [illegible] తులు [illegible] దంబున్న [illegible] తల్ల
[illegible] వరకుంటే [illegible] రాలక్షితక ఆత్యానంత [illegible] [illegible] దులు [illegible] వమువి [illegible] పుదపుర [illegible] బదర [illegible] లబర [illegible]
[illegible] [illegible] సాతవిజ్ఞానాన్య జ్ఞానం [illegible] [illegible] కలం [illegible]

[illegible] ద్వి వేదం బ్బులు [illegible] శే త వుకం [illegible] వేదిశ్చు [illegible] వ వరద్ద [illegible] చయ్యంత్ర దేవర [illegible]
[illegible] యు వం త్ర్వ [illegible] శం డత్త్రము [illegible] ఖ్యం ద్దం బ్బు [illegible] వుల [illegible] దివ్యుల [illegible] గ [illegible] భూరా [illegible]
సూరా [illegible] బ్బు [illegible] దం బ్బు ఉనగురు [illegible] రకత్ర బ్బులు [illegible] వెలం బ్బు [illegible] వుల [illegible] బ్బు దిం బ్బు [illegible] కుం శ్రం ప్రరుం ద్ద [illegible]
[illegible] యురుదడయురు వుసు [illegible] ఉయం బ్బు [illegible] కలం బ్బు [illegible] తరాత [illegible] చరా [illegible] వరారు [illegible] తిరి తిరి [illegible] హం
[illegible] రుడి తిత [illegible] సురులు [illegible] మిందు [illegible] కురు గ బ్బు వుసులు [illegible] కరుదు [illegible] రెలు వయూ [illegible] రతుం [illegible]
[illegible] బ్బు [illegible] విడసందు [illegible] మందు [illegible] యాం [illegible] వర [illegible] వదవి [illegible] చు [illegible] పదవి [illegible] యుం ద్ద [illegible] చు
వు తలం బ్బులు [illegible] సేవ్య సాం [illegible] బ్బు [illegible] బ్బు [illegible] కలులా [illegible] చరు [illegible] కంద [illegible] వు [illegible] బ్బు [illegible] రుచు [illegible]
[illegible] వయు [illegible] బ్బు గవ పబలం బ్బు [illegible]

...దు చేసు ... వగ పి ... సుల ...
...ద్యాదిష్ట ... యుంమ్మ వర ...
...లు ... రువది క్ర ...
... కరంన్య కె యంగ్రత ...
[illegible]

ప్రజులు నక్షిళ్ల గుజ్జా వయ్యెలయం గా తిరుతీ పురంబున్ వనసా ప్రజల దు గాం యు క్షరా బున్ గా ఘుంధ్వ తవ(గ) నూ చ దవు గ్ని శ్రి శ్రీ శరా యుయ్యం ద్ శ్రీ జయ జా తా వి కళ్యా శేకే వలు వశం పం(శ్రీ) తి తాం పుక

గాంతలక్షు పాలిధి మహిం శశీంద్ర పురవి లంచ్చైత్సు గా ... లు గా గనపూ పుక్షి పుతిం న్యవూ ధవ్వే తుంత్వ(రం)ద్ద ళ్లి గుంత్రుం తెన్ప్ర కళ్ల రా హింశం చప్పి కవయు వెర దా| రందవ్వ వతా చిక శించపు(రం) ద్వ(శ్రీ) లాసం బున్ పాడే

శ్రీహా క్షత్ర ... బలి చెంద్వ | శర వైం దవ్వ లారలా కు గడెం ద్వవిగ నెరాస్రి వెళ్లి బలు తు క్ష్గ మి బల్లి వేరలు బుగా వలు రబ్బు శి రి దళ చుగ (రం) దళ్ల వెురు వృజి లం వైవ చేరాస్వారిగా వహిం వృ | శక్తిగా శ్రీపురం బున్

నత శక్ష గుడెం బ్బి | యుం క్షి శ వభ వాం యుపునూ క చెరాధ గరాని త(బి) ... లశ గిరి విం రాహిం శి (శ్రు) వధ వ(శ్రు) | శకెల తుక్షు వునాపి రాం వర గొచ్చి సుచూరా | చగ కంతె కాలవె దాగ విరిద్ధ వయు ల(శ్రీ) ... వాలి వి

లారతుగ శిం | ధుం లి శుం ధ్వి గు తింజ్బి తెర వ ఐ తెయూరా దప్పు రన్నె వితేరా దా తి(ర్తి) | తుంర సాప్తు మి గా గి(వ్రి) క్షిహా వంశ ఘ్న తాలి త్వ తింయ్యూగు చి యయున్త్య ఉంద్వ శి ... లుల రం బా ... డింనం

... ంచ్ఛం ద్భంతరా రం బున్ రశరా || ... చి శి వి (దేం)ద్రి (తే)వం స్నె ... గుద్ధి ... వి వి ధుంవ్వ వి వ(బ్ర)వాం పు (బ్రై) చి | రవ సెం త్వి దుం త్వ శెరల (బ్ర)రూ రజాం రిక (బ్రి)ళ్ల ళిం ద్ధ కన్నత్ర ... మెుధి చి (ప్ర)ంత్రి | కలవ

౫౪

[illegible]

వం. త్రి తదే [illegible]

[illegible]

మంగళాం [illegible] ప్పం తత్కం త్రి టవతారం శత్రియాపి(వే)రో(ద్రి) ఘుపాయాం రఘూరాం భక్తకోర్ణం నెప్పం తత్వం ద్విపదిశత [illegible] లం [illegible] లం ద్విపుణ [illegible] తి [illegible] త్రిరం ద వాలం భష్ట [illegible] ణం ద్రి
ధృం చ[illegible]ణం విప్పం తత్వర్ణం శక ధైర్యపం ప్పదవ్వ దేవాద్వి లాగ్రపద్ముం క్షి దెై కళ్యాణాం న [illegible] వెరకా ప్పి [illegible] తం [illegible] యుప్ప వతం క్షి దెరవి వమా యయాం నాం రవాం [illegible] తెల్ల [illegible] గా [illegible]
రిం శ్రీ త్రిగారి దాశ్ర తులశెర్గ వం వాత్ర స్థైర్య అధరం బ్రి ల్లా దగా [illegible] ప్ప [illegible] కరచి సాం వాం త్రింయూం వపష్టి [illegible] ధూ [illegible] ధ్రా [illegible] [illegible] ప్పవముగారి వయ [illegible] ల కూడు నరాయ్య తెం ద్రా
విధుల రసాల్యం త్రింబుద్ద తేలాం ద్రు గ్విలంత రుచిక [illegible] విధిరం [illegible] ప్ప [illegible] త్రుధితాగయా సెం బ్బితెల వెంత్రవయ బలుతు [illegible] దుదర్శ [illegible] [illegible] నిర్వాణం [illegible] వాం [illegible] ప్పు దతం [illegible] తత్త
ధూరాం తయ్యకం డినె తచ్చి శుం నతత్వరాం యుయ్యు [illegible] [illegible] తెప్పు [illegible] దుర [illegible] యుం చప్పు నెూ రిబిం [illegible] వం [illegible] వపాం చప్పి తా [illegible] హింసా [illegible] త్రం బప్పు లకణం [illegible] రా రం వాద్రి ల [illegible]
తప్పు వప్పు వం కరం క్షం [illegible] వాం చి [illegible] శరయా [illegible] [illegible] వల్ల [illegible] రాం [illegible] [illegible]

[illegible]

[illegible] హృవిశ్య (శ్రీ)నాదశ్య తితరాజ్య [illegible] వయువయు [illegible] సాధితా [illegible] రసంతెయుక్త్రే వరల [illegible]
దశవితేనగ [illegible] శాంత్రిక [illegible] లసంహ్య రకవక్ష్యవితవ్య [illegible] స్వరణోరక్షా [illegible] శతళి సేరపక్షే [illegible] వంల్ల [illegible] కాతరిదసు [illegible] దస్యాంనే [illegible] రాలబాం తకక తెతవాతక్షత్రె [illegible]
శ్వాన్యలబద్దెలతా యులి సేంతడ్డ్యలదకరశకు నయుంబ్య [illegible] రెతకచొరం [illegible] వానేం త్రైతారరవాంస్సవృ దవుత్రాశ్వి [illegible] తెలి శివల్ల [illegible] రు [illegible] వు [illegible] ప్రవయు తెరాసంబ్య్ర భరచిగాద్ధు దుం [illegible] కరదంబ్యు
లుబ్యుక్త శిరరు [illegible] గ్యాసంగ్గ చింహ్యవు [illegible] బరి [illegible] తెంత్రి వర [illegible] రవంక్షు [illegible] తను [illegible] నసాన్ను [illegible] ఉన్నక [illegible] రాయుల [illegible] లంక్షి [illegible] చెవ [illegible]
కదివల్ల శాంత్రింపుత్రవు [illegible] పయుగవ్యం బ్యనది [illegible] శప్పనారా [illegible] తదను వరగం పరాంయు [illegible] వయుక [illegible] రాత్త్రె [illegible] యగది [illegible] స్య తరిధిరక్షు తరా [illegible] అంద్య [illegible] తును [illegible]
లవృదిదశ్వైతయు రిగియుది వదిం బ్యురవరరా [illegible] అరిగితల్పదప [illegible] బ్బు గా [illegible] తకు [illegible] కస్య [illegible] ద్యువు [illegible] ంగారావేసు [illegible] గవువర్తి [illegible] శస్త్రి [illegible]
[illegible] తనలి [illegible] తలఖ [illegible] ఉయు [illegible] తశవ్ర [illegible] తగల తగ [illegible] వత [illegible] బ్యురిం [illegible] వ్యక్త తెంగ వింప్రు తగు [illegible] ప్త [illegible] అస్సు [illegible] ద [illegible]

[illegible] మాతు కత్వాన్నకర వేశెంత్ర [illegible] వాన [illegible]

[illegible] నీ వలంత్ర [illegible] దుగంత్ర వేరంత్ర వతాం [illegible]

[illegible]

౫౬

[illegible] లల్ప్ర చేతవచూలక్ష్మీ చేత మలలబి ములతి ముల్లషు వద్ది కృష్ణ ఇత్తి తెలాగ్య [illegible] తు తలా గణము డి నితు డి ధియలు శ్రీనాథ చ్ఛతి వత్తి [illegible] దయూ [illegible] రాంత్రశం గ్గనేం [illegible] తిరిగ్యాంచ [illegible]

ద్ధ తెరం [illegible] ణ కుల్ప చేతవచూలక్ష్మి

ము తం తాంగగ వారు వయుదాం ఫిమ ధ్యగ (శ్రీ) తతులు వెంట్ల నివర చేల్లి [illegible] విశ్వం ద్వ గంథ్య దప్పు సృతుం తద [illegible] ధ వయుం ద్వగ వట కుంప్ర [illegible] తమ కటు (రా) యుం ఖ్యం గయా [illegible] తత్ప [illegible] గం (శ్రీ) తాగ

గల తాంగా [illegible] తవాం త్రై వస్య భూ [illegible] శన్య హాం చత్వ విప్రం శ్రీ తాంచిగ వతి తాం [illegible] శ్వర్యం (భాగని) తాంవృత తెలంపిత బ్దర దరాంప్య [illegible] ముంగ్వి గంతు [illegible] ధివ చాంరయుని [illegible] బ్రతాం

దంయుబ్బి [illegible] (అవృడ వల (శ్రీ) ంద) గాయు తుడ గంట్యి చిర (ప్రాం దర [illegible] వసూ చ [illegible] గణ్ణ ంంత గూ విలా [illegible] త గంగ్గ [illegible] ద్ది వ [illegible] తెలిగ [illegible] గయుంబ్బ (ది మి గత మిద్ద) పిత గంర త్త (బిర గం వష్ట్ర)

చక్షి వ గతు గం యు ధూళ్ళి వృచ యడు ఉవిత సేనాప్య సూత్రి ౨ క్ష్మీ గంగూ [illegible] కణ నత్త చకృతు ద్వ [illegible] బ బాం శ్యతం దు సం క్ష్మీ [illegible] మతి దు వాం మ త గసు రూం [illegible] చెలి (సింవక విచ సురాంగ క్షం నిత్రతర్వి సే బాయి

[illegible] వృస త్రాం [illegible] గుడు [illegible] ౨౧ కళ నేదృష్టు ధుం తి [illegible] డు రుం సు వ (ధూ) వరాం గ [illegible] వల [illegible] దత [illegible] ధ [illegible] (తు రం లు తు ద్వుం ద్వ శి యలు (పొంద లు రాలచి

[illegible]

కాల్పుడిం రె త్రిశాంతు శశ [illegible] రవము శేరంబు శప్పు తెప్పి । మ [illegible] తెలా కురుల [illegible] వారి [illegible] మలు [illegible] లు [illegible] ణా [illegible] వి శ్వాల [illegible] సమయము [illegible] ము [illegible] ఛెందు కయ్యలు పెప్ప [illegible] రించి [illegible] [illegible]
వారు [illegible] వప్పుసేద [illegible] బాడు కవి శుం చెప్పు గారాచల [illegible] చిన్నై [illegible] వేల [illegible] ంగా [illegible] తెలివి [illegible] యు [illegible] రణ వవు లూం లు వ కి వేం [illegible] [illegible] ఇంద [illegible] [illegible]
డు వళ పాం శిక్ష ఉరమ [illegible] లకు చరాగ్ర [illegible] కొం తెలుం దెప్ప కత్రి [illegible] దాదక్క క నంత । దం [illegible] ం [illegible] యు [illegible] మళ్ళి బుధిరి వృా దంప్ల లు కంపు [illegible] కెను [illegible] గ । చెం [illegible] యు [illegible] [illegible]
చరు లాశ సృాంధ రవుల లచ్చిము కెప్పం శ్నెల రాశి తం శ్రి లు [illegible] బురాగ [illegible] కత వయు [illegible] తెళియుం యెల [illegible] యా [illegible] శు లశ్రీ [illegible] కం [illegible] లపాశ్య [illegible]
లు వయిలం చక్ర కరంబు [illegible] లచగా వ వారి తెలాక రాగ్ర [illegible] వి ం దృలు [illegible] యుం [illegible] రం వచ్చు [illegible] వాం [illegible] త్రి [illegible] సూ [illegible] వ [illegible] వయు । దెలా వు ఘు దు దు [illegible] వం [illegible] వసొలు పొందులు [illegible]
వెల్ల వవల్లు [illegible] । బు వ్వం బ్బు గుడ దు చంద్రి [illegible] దిరా వి లు కలు [illegible] దొదిమిం శలర [illegible] వయులు [illegible] తాం రణిం చద్ర [illegible] వంత్ర [illegible] కవు లు [illegible] త్రి వవ జా కార [illegible] లు [illegible]

[illegible] కా వృద్ధము ముల్లు శైలాస్త్ర నవ స్త్రీ నీతి నలమూర్తి వమలు [illegible] లరువ లభృల్లుగాంచప్పి (వ తవి రుబాందల్లు మలత విరి కంధర్రాం [illegible] మూంశంతవుయురాగ చాగ్గా లెరుచులు [illegible] చాంపి చాంచిరాం రజి పృభ్వుడి తిత్తి [illegible]

మరండ్ల వాహాంబు బాంహి నేతత్తు వాశవమ మూర్తి వ్యంతి కరు లవురవ [illegible] వితిరుతిడులు ఇంగ్లవమ్మ [illegible] త్రచర [illegible] గురు [illegible] లవం గ్గ పితికారం [illegible] తతాంయు మూరా [illegible] తతాంచి [illegible]

[illegible] నమారం [illegible] తత [illegible] వంవిని వంపు మురాదంబు (వే వుతి వేంచ [illegible] కాంభు గ్రాం [illegible] మంయుంక్షి వివేంచ్చారంథ్ర కు గళ బుంమిత్తుయుగ్లో

[illegible] గాను విగరాంచ [illegible] చిగంతి మెరాయుంచ్చు గుర్తు ద తాంవంత్తుర దాంగు తారివిచల క్ష్ం [illegible] రులతం। బాబు దవం శెరు నదూమాంద రుంక్షి రిపాలు [illegible]

శ్రీ [illegible] దవం [illegible] వారవమూర (విబు గాంశైర్ [illegible] రులులు చల్లి తెవల లారుర్ణ [illegible] వియుం [illegible] కరుతం గాని [illegible] మ వే కంత (క్రి [illegible] (విరు గునేంగ్గతి (దెయుసా

[illegible] తిల్లావాలురాం [illegible] వేజింతవయుంపృ (విరు [illegible] లరు [illegible] వకాం [illegible] వమవరంపాం [illegible] గర్యు వమృతలుగాం [illegible] తిల్లు తివర [illegible] నాంగలాలత దాయయు

[illegible] తేవతారు [illegible] యుగి [illegible] తతం (బి) [illegible] లు [illegible] కాంరాం [illegible] లల్లం చయుదభర్తు [illegible] యు (శ్రీ) బురా [illegible] తం (శ్రీ) తి [illegible] రుద [illegible] గిం [illegible] శ్చతి గుణ చిర్కరవ २

చి లు వేరాం [illegible] దేవం [illegible] బుబువు [illegible] వృతి వరల్లి [illegible] కాం చి వే పాత్ర విశే [illegible]

[illegible]

[illegible]

గ్యాతితాన్నింత్యర వయిచ స్మరత్తు ధవ మయు త్రా స్త్ర ప్రధానం బ్బు [illegible]

[illegible]

చితె రారతంయుక్త ముకర వతివ దకె చెందిక్రిలకరు [illegible]

గంత్ర రర్బుల్న కం చిత్రరుచి [illegible] త్రిబయియుచెల తమనం బ్బు [illegible]

౹౹ అశ్వత్థద్రుమపాదకలితారవమురళీచెవల్లి తీరుపతిం ౹ శ్వేతులు నేడావెం కే రసం త్రి తియుక్త ... చ్య ... తన్ ... నేవాతీం ... దారు ... వసె రాతిం యగా ౹ కన్నె ... రసం ... కంత్రి ముల్లి
తాం౦ త్రి మతిం శ్రుత తత్ సాయుల ౨ శ్రీ ౹ త్ర ౹ అంత్ర తారాం త్ర వితజ్ఞాతాం తాత త్రి ౹ తత తదు దాంయా రాం వి వశ ౹ వం త్త రమ్య కతం తత్రి దువిలిగ ... త్రుం ... లు ... రసా ౹ కా దెయు
క వాండ దెబు తంత తి యయా ౹ సంఖ్యలు దెరం స్తరాం కు వల రుత శ్రు దులాం ౹ సఖ్య రతే దింయూం చి ప్రి ఫి ౹ కు క్త్యేత గెం ఇయక్త వింత్ర తృరాం తు నల్లు శ గుడ కరాం ౹ వి రుతల్లు దిగాయు ... కర గం దెరవెట్ట సభాంతి
చెంకన్న తెరాత్ర్యం గ్గం త్రు ... చియరాం చి ౹ త్రి తి తిరాం తుల వాంల తంం చల్లు తె రం గళ్లస్స ... దర్వ దకర్య మూం ఈ తను గా విదాం చి ... దాం లు బుత్తి క దెము వల్లు లేలరూం వె తుయ క ... శ తి దలయాసూ
చియనూం చి ౹ కల నే త చి కూం రు వృలు బూచృతి రుక నెం ... చ్చిం చప్పు తె ... గేలు ... నే లు వి ... లు వరింప్ర గరాం శ త్రి స్తరి రు ప్రూ యు ౹ త ఘు కత కతు దెంద్ద వయు ... త్రియు ౹ శిఖ మధ్యనూం
... ఖసు శ శి శర్మ లు శరితి ౹ శ్రీ ... శిరం చ్చింపూం దవకుం చ్చ రయు ... దుస్థి ౹ తృత శతె గ్రం వ్రు త్తిశే వించిర ... ఖరాం చి వాం ... వాం ... దిశ్వ కు దివింయవ ... గ ... చ్చె కం శ్చె సతి

చిత్ర వయస్స [illegible] రదేశం॥ వి॥ శ్రీల తేంక కవ్య [illegible]
[illegible] దయు [illegible] వింశయు [illegible]
[illegible] చలవయు [illegible] లక్ష్మి [illegible]
[illegible] తరవయు వెం
[illegible] తరవ్వ
[illegible] వయు [illegible] లయు [illegible]
[illegible]

[illegible]

౨౦౧

బ్బు జింబాబ్బు దరం బూ[illegible]॥ వంశబు బ్బు [illegible] కుంతి సెరం వప్యవయు తే హీరంష్మ్యుక్ష్యమయు త న సుమమ్ [illegible] వంతెస్ [illegible] వా [illegible] తనె [illegible] వప్య వసుమలు [illegible]
సంస్తవిద్య [illegible] నవసూ [illegible] లుకగు నేష్టనా [illegible] ప్రసాద కాంతప్లి కెలు గు నవతు నసూ [illegible] వస [illegible] శత [illegible] వస [illegible] [illegible]
[illegible] మ [illegible] దెయుర [illegible] త్రి రసు కాంకతి చిప్రసు ఉరుంచవప్ కెలం వ [illegible] ౨౦ [illegible] తప్పు [illegible] సు దరం శు [illegible] ప్రిద [illegible]
[illegible] త్రి స [illegible] వశ్య నెరనే వ [illegible] బాణవయు సారన గంధ సక్తిరర [illegible] నవరవి తకుకు [illegible] వయు [illegible] వ [illegible] ముల తాం
కరాంగ నవసూరితకనే వకు సైర్ రా విప్ర తలగ సుశ్ర్రి బూలు [illegible] వివిరం స్నవయు [illegible] సం [illegible] మయాంశ్ర [illegible] సదతి విరసు
[illegible] తాం తే [illegible] రసు నంతర [illegible] తారంత్రి నేద [illegible] స్వార నప్పా [illegible] [illegible] వంగప్ప [illegible] యుం ప్పి మ [illegible] కొ [illegible]

వివి(శ్రీ)కరసుద్రి [illegible] ద్రికకి ఖజపద ప్రత్యతులి తకుండా॥ కా॥ తాము దలు శ్రీంగన్న విరి విభతి వుంగొని ప్రవృత్త వటుఖుదక ద్రి। విహ్వ [illegible] ద్వారికి భి। భ్రుగావుం చ్చవి య [illegible] దవ్వ [illegible]
కల్లులం పెద్దరంగం వృం క్కలజివుల వకవుధ్య శికుంజిశ్రీ వుల
లకుం౯ం వ్వుగాం ద [illegible] గొం త్రవతికెం వృద్ధి [illegible] దుపా। యుం శివవిక్త త్రయుం ద్వి [illegible]
కవుగా హ్మల నేంగ్గ తిరి వ్రాహ్మావ్ర॥ గ॥ అల రెవారి ఐ
(శ్రీ)త్రి కదాంగ్గని కా। భాంజియు వ్వకవకశీవుడరంగవ్వ। విదు [illegible] లజాగ్న ద్రిలాంర
శు [illegible] తెంఖిశ్రీ విరాం। కక బాద దిం తెరుత్న్మ బారహాంఆ
కంష్ణికి తులరా। ఖిగుక్తతియు కు తకెంకచియు కు। వుకవుక విపరి [illegible] వ్యకిత వు తవ్య [illegible]
ఉనకలప్రుప్రియాత్యాదిద్రైక। వకవా నంబ్రిద్రి కేుంర
సాల వుకకాం౯ దైవాం హింత్రత్రిక్రి వుం। బాప్పకరిం వ్వుం బాగు డిం వుద్యద్రి యుక [illegible] [illegible]
వుద్రవుచ్చివాయు లభ్రి వుయు౯ం తెం దప్పద్మకూడా॥ క॥ ద్రకదలియ్య ప్రవకవిరి। తూం వ్వలద్రి దిఖు పదు ఖద్రి సాఖుప్పకతుకం। ద్రిం చ్చ కుండ్మి జవ్వ। [illegible]

ఘకృతైలాంగ [illegible] లువరాచలువరాజ్యదైవుతెం [illegible] వహరంతి [illegible] వర్తాంక్ష మాశ్రీరువంచ్చేమురువం శ్రీ [illegible] తం బ్బితంతి [illegible] మారథుమాం చింత్ర [illegible]
శ్రీ [illegible] మెవు [illegible] తెం మెట్టవుమంత్ర [illegible] వకేంతి [illegible] వేళు [illegible] (క్షమరిత [illegible] వేదుమ [illegible] మాచుతల
సుంబి [illegible] కుముం [illegible] తెం [illegible] కృష్ణి [illegible] రావం [illegible] తి [illegible] సుధి హం ర్యక్షే హం ర్యక్షే [illegible] క్షుతి [illegible] తాం వు రకద [illegible] ద్యుక్షే బాంధ్యక్షే [illegible]
౬౧. రణా [illegible] తవ్యృక్షితే [illegible] శకరాంస్మరక్షేసారక్షే [illegible] వంధ [illegible] వ [illegible] తాంంత్రైరది వేంస్వల్లక్షే [illegible] సౌరదుం [illegible] రక్షర [illegible] నత [illegible] సై [illegible] గవారి [illegible]
నై తంక్సు త కరకసంచ్ఛుకసే హం స్వే మహింబాంహం [illegible] స్వ వకవంహాం స్సే వతం సాప్సు [illegible] దాకిల [illegible] తాం [illegible]
[illegible] క్షమం [illegible] సాం [illegible] సాం వుస్తాం వెలాదర్ధి [illegible] యోగి [illegible] వింద్యవంర్ధ కవ వరం [illegible]

ధృవముల్ల దమంత్రివర్య ప్రణీతంబై చంద్రభాను చరిత్రంబను మహాప్రబంధంబునందు తృతీయాశ్వాసము నయారాధ్యం గ్రంథము శ్రీ శ్రీ శ్రీ సిద్ధముగాను ॥

ర్యమబుల్ల రమంత్రి వర్య ప్రణీతంబైన చంద్రభాను చరిత్రంబను మహాప్రబంధంబు నందు తృతీయాశ్వాసము సంపూర్ణము శ్రీ శ్రీ శ్రీ ...

శ్రీరామ [illegible] ధన [illegible] వతారద [illegible] భూప [illegible] మును [illegible] త్రెం [illegible] నమ [illegible] తి [illegible]
వవి [illegible] వంచి [illegible] మ [illegible] గం [illegible] లబ [illegible] పాను [illegible] నుమ [illegible] ను [illegible] నంద [illegible] మం [illegible]
[illegible] రు [illegible] తో [illegible] విరి [illegible] ద్ద [illegible] తెం [illegible] ములకి [illegible] లవ [illegible] యుం [illegible] లా [illegible] యను [illegible] ను [illegible] యుం [illegible]
౭౧ [illegible] వ [illegible] ముది [illegible] కం [illegible] [illegible] వింత [illegible] ములు [illegible] విం [illegible] చిలు [illegible] తె [illegible] ఖ [illegible] వెం [illegible] లు
[illegible] మ [illegible] లా [illegible] కం [illegible] మయ [illegible] దృ [illegible] ఖమ [illegible] బాలలం [illegible] వుమ [illegible] లక్ష్మి [illegible] విం [illegible] ణ్య [illegible] లగ [illegible] దాన [illegible]
[illegible] లాడు [illegible] వ [illegible] కంత [illegible] మా [illegible] తా [illegible] వం [illegible] ములు [illegible] కుమ [illegible] మోమ [illegible] ముల [illegible] గురి [illegible] వము [illegible] ష [illegible] దాగ [illegible]

సుగంధ గవ్రక్కు ముత్తెం [illegible]
వులగం [illegible]
[illegible]
[illegible] తంమెుక్క [illegible]
[illegible]
[illegible] మెుక్కు [illegible]

[illegible] మింతల తాం [illegible]
పాయసం [illegible] దక్షిణ [illegible]
[illegible]
[illegible]
[illegible] తాంబూలం [illegible]

[illegible] నంరాతంవుం
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] వెరం [illegible] పురందర

[illegible]

[illegible] ... చగ్గాచలువలు

[illegible] ... లవితమరం

దేశవక్క ములలోఘన స్తాంర వరాన వచేనలు సురా॥ అనిశ్రు తె నే సొలు యెరా మర్ని వి విశం గ్గిశే ఎతెయుక్తే వి శతిశ్రీ త్రిక్రీ [illegible] గుమర్ని [illegible]

శవయులూ॥ అని॥ సౌ శ్రీ తువృరాల కైరా తమనితలు వంక్నల అప్పెను తెంత్రవ్యా వచ్చు శ్రీయుస్పరుచ్ఛ దృశా ముమయర్ని శల్యకు పుత్రా॥ వృవపా తవవ వేతిచ్చే నెవాత్రుత [illegible]

శా త్మా రు విరాక్టి తాల దశిక్రే శికంతెలు శిక వెలు శివము తవం శ్రీవ్రి॥ కత్ర అకు వేలిఖశిశకు యిబరుయు అబిగిందుర్ని॥ భ్రాంవేర విశకంగలు శె కైన్వేంవత్య [illegible] యుంరయలు మేకతి విందయుం దుష్పరు విరార్ని॥ వ్యతాత్మ

లుతువ మేవు మహారంంపాం బాబు వేకుత్రే॥ గ్రా॥ తెలం వృవత్స నైతెరెకైలం వృవంతి శ్రీ కరియాత్రి పులకరు కైల్ల్రుక్కైన తాంక్కయుఅరుబాకి॥ కాశిం తెఖు కృతె త్రిపిత శిశిపు శేవద్ద యాదురార్కతి వంప్యా శృతింతెరా తు

రతివకప్పె॥ బాంలంతెయుక్కృ తెపె వృపబావకైన వింభ్రి రధార ఉయుంకృతె శాంశి తాక యుపింవైతెం॥ కేయుది తేన్నైతెయుక దల్పు వృఘు విశంతెఖుకృ తెరావు ద్రుపి యువ్రే పెడ్డగారెట్ప చెవియు తెయూతంక్కోవెల్లను సింహ్మపద్ధం తె

౬౧

త్రిలబిభూణాశే। రామునకు శ్రీరంగ [illegible] రమునే [illegible] గుమనకు [illegible] ంచ్చ్యమునుకు [illegible] నర నేనా [illegible] జర స్ప్రవె [illegible] త్రిలత త్రిం [illegible] ఖేదూ [illegible] చాబి [illegible] లయులయే తంవచ్చ తం [illegible] లు

కుంకణ [illegible] బుంవత్రపాడు। కల [illegible] కవశిర నాదుల కదళికవ [illegible] చకత తూరంవ్వు। వెలదిరం [illegible] వెతిపురం [illegible] శితరాదుల్లా ధువా [illegible] బివలిదుపలదుపవ [illegible] తెనార త్రిలం [illegible]

రగాకల్పక్షి త్రివటు। తంమ్మితంక్షి తంక్షి క్షిదలుపారందా [illegible] కుంచుంబక్ష్మిపటుం వ్వు। తెలం వ్వసూవివతం [illegible] త్రిలంయ [illegible] తెలు [illegible] లబిగారదుసాదు రాజ త్రిలంవ్వ [illegible] తెలా [illegible]

కలకేదిక్షి బిక్షి [illegible] తెంచె తంచె రుంగ్గ వెత్త్రరవల [illegible] నవదుల [illegible] [illegible] వటుదితవదురాల [illegible]

క్షి వమిడిం వ్వుల వంగ్గ [illegible] లు। వదర త్రిల త్రి లత్రాం గ్గి [illegible] వాలు। [illegible] తెవీ [illegible] కలు [illegible] తవి తత తితి త్రిలు [illegible] నంవ్వు। నురదివ దకత

త్రిలగం బ్బునగలక్షి కశలు మొగలు। [illegible] ధ్రువ [illegible] వలత్రిలత త్రిలత్రి [illegible] తుకశ యు। అలితె వే [illegible] [illegible] వత్త్ప్ల [illegible]

[illegible] దయ దాలు చాలు దశ దశన గులలు [illegible] తవుత తవుత తవుత [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] [illegible]
[illegible] చిరు కుకు [illegible]

౭౫

వ౦ వి౦ బ్బులు గాయడు వెంబ్రు వత్తుకుం [illegible] సురభవ తలాంతగ్యులు ఖున [illegible] వుతిల్లు [illegible] కంపత్యలాత్ర రగలు [illegible] వవత్తాళ భిషయాః ద్రధు ద్రి [illegible] యుర గంగాకం [illegible]

శ్రీల శ్రీతత్తవ [illegible] వుర నబు [illegible] శియుగా [illegible] శ్రీలునగండవ ప్తునత్ర [illegible] గులు [illegible] వులుల నవృచిలల రత్న గంగా [illegible] వ్య౯ కేంవవు దవయుత్తు [illegible] తుయ [illegible] త్రుండల [illegible]

[illegible] తెం తోయ [illegible] తిత్త తెతిద్ధు తెకలల౦ గాలంకృ [illegible] వం ప్రు వెల [illegible] గు తితకె [illegible] రంగా [illegible] వరార కల్ప వరార [illegible] రంతు [illegible] యుత్యమ౦ [illegible] వేయుర [illegible]

[illegible] త్తబలు [illegible] లల త్రి రుగు [illegible] రరంకృ గంగా [illegible] త్రుల వంరార [illegible] వృత్తు వందవులు బ్బలు [illegible] వక్ర వర వా [illegible] ముల్ [illegible] వెతి [illegible] తలు [illegible]

వృత్తులు [illegible] రుచి౦ తెర్పు రుల [illegible] వులులు తయు [illegible] తులె [illegible] వేర [illegible] వురుం తూ్బ్రరలు [illegible] లా [illegible] ద్రి [illegible] వలు [illegible]

గా [illegible] తే తక్కు వులు [illegible] వవులులు త్రిల [illegible] గుం [illegible] గు రటుచం వదరిచ రూల తక్కవల [illegible] తప్పర గా [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

౮౯

[illegible] ... తెలుపుము ... [illegible]

[illegible] ... ఊరకున్నవయ్య ... [illegible]

[illegible] ... వలువ వలున ... తెంపిసను

[illegible] ... చెప్పగా ... [illegible] ... వలువలు ... [illegible] ... నమ్మ వలువ ... [illegible]

విహారగాతులను త్రిశిక్షతత్త్వంబు ద్రిష్టి ఆసకలకరం। శాంతి దర్ప యయానితర చేష్టల దేశాలం బున్నర దక్కకవేసిన వెయుదిశి తాంద సమా॥ శి॥ ప్రాణలవాలకం ఋష్యభ్యాగుణం తెలిసి రమ్యమునకు తుడవనాగ్నిరుల వీరుత్రావత్రకంవల
వశాంక్ష తననుగను మాంయుద్ధకక్షిపత్పుకగుణాదికొలుకనిమ గుణాంకవసకమునుభూరాశింత్ర వసుగుణాలు॥ వి॥ వలనెంక్కనెంకష్టం న్నంతరి లదినకమగిగయంక నమలు నెలుష్యమల విన్ననేసు యనారా గెయష్ట కత్రి వ్రయక పినగు
మయులయుద్ధ లలిగనుతెవములారా కులుద్రతకనములునా న్య్రాశ వినీ వేంశ్శుర్యాంక్షభూపరై శ్వరవయుల నులనేంవమ హెంనెప్ప చియువివాంకమయుధా నమ్రదవికగరంకరు విరిద్ద శ్రూంతెంరచక్రశ తులక్ష వదవృంక్షము
లుదృహానేవయయునాన్నతకతువిరి దెలుమునకరిలుర్వా వమూవి॥ చకవరంతాంరం బన్నద్రదక్షికవచ్చిరివ్రదిత్రి కగిరితా శింపవృవదిలిత్రికలుల వ్రకరు(వశు)చవయిత్రాంధనముగువంద్రవరచిరులంధవాణి॥ శి॥
బినంరుణవేకుమారక స్వర్దద్రివెస్మునమర దెంత్రి త్రియలు వ్రయుర తిక నురుణ్వాల్మి శివెతాం చ్యులం దప్ప॥ తిశివసేం తత్రులపాత్రి కిచతత్ప్రం తత్రే మాంభ్రవంర కిరవితాంథు లిపాత్రి శిశి విపి॥ తేనా ద్రస్వమనేదు
రాధ్యారలల్లుబుక్కంశ్రాంతనకుష్టకరంకనం విదభితశ్రాం। లంతప్పరు చితెంతనచారర విష్ణుదక్ష్మ గణమాలయుల్యయుశ్రాంజి నన్నికనేవంధనవత్తి శిగి॥ అ॥ దం దృవయుక్షకుసాంకురచి వత్రివేమధశక్తి రిరప్రెహాంతవృద్ధి

౬౭

లంకేశు [illegible] పవిత్రముచే [illegible] [illegible] పవిత్రముచే [illegible] వశవర్తు [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

శత్రుండై యోధవరుల ఎదుర్త్రి కృపుం నప్పుడు నాయకీరుక్కైరత। కదు సేయ శేష్మూతశక్షుం వ్యుకరక గాంధవజు శరధ్వజుల బ్రాతిదీనము [illegible] శత్రిబి వృత్తరెస వం [illegible] లచ్రైగాంధ్ర తెలం
తభుపతు భాంయుల సంచ్చారిద్రతనప్పు తెలారకతన్ను గుది౦ హృవరంప్రద్రత్తవరాంచ మేయ ద్రిగంహాంబరవేంబుసరం ప్రతిరాన తేచేకదిసుకే కృపుకే కృత స్ఫురముగా [illegible] వెలుపటంయూరాం
చుంవిదల్భురాశితదిదం పేను శిఖాన్నిపృర్గాంధన్నుముశి గండ్రి౦చేయు। శిఖాన్నిపృర్గాంధన్నులను శకుడ తిశిరుని రయంస్లికం తన్నలబాహ్వముల్ గ్రం నప్పశెంయు। కంతన్నలబా। హ్వముల్ గ్రంవప్పశెశింయుకం
త్రకంతుపాబత్యింపులు చిరతప్రతింయు। తంచుదాలచిం పృలాచెంత్రశేశిపుద్రగాంతన్నముశిక సెవంతగ్యులు తెలసంగద్రింయు। నరవితెప్తైతెలం శిక్తలుసెరసంగతెశి। కవలంయు పేల వంత్రకంతత్రంత్రకభవదిం
ద్రు। శప్లుకెపుదరి యతాంక్షన్నహ్రాచిపల్లుహాలరా చిత్రిరంప్పు దికేతరాంత్రీ శాంరాం। ఆశాజ్ఞ శ్రుయుల పమాపింతెనాపదలంలాంకదేవమా దృవితాం భుతాం సృహాం। చాప్పాంతుల రాం శితాం [illegible] త్రకశే
బవ్రుల రాం కవలశిత [illegible] వతారాంగయుకరమ్మరైకద ఎంబుల్లలరాంవవితాప్పరం బుద్భులిగారం। బాప్తెతసుకయాం తవెంప్పదిశి భూవనంద్రభజేయుయుం శ్రీగమ్యుద్రుయి తాంధాశ్భవేయుత్తెయునృపాంయుద్రాయ కవ

౬౮

చష్ట్రిణి చెన్నయబ్బగేవరత్తు [illegible] ఆడకి క్రిగు వెంకటాదరు [illegible] హిరణ్యదవద్యలెం క్రీగంర్బ్రరవిన్నిం ప్రీక్రి వేడ కెలంద్యు త్రంవకరవణ వె[illegible] మల్కేవద్యరకిం చ్చవే లయతు లవిడయ [illegible] హిణాంకి [illegible] వరవమల్కు [illegible]

త్రిలయకత్రియుక్కంత్ర క్రి వడ [illegible] రయంగ్గ కలవింరయత్రమ [illegible] వద్యప్రి। విరిత్రి మరితైలం త్రమడవంద్య్రిలెవకి క్రి [illegible] త్రాత్రహిణి రవలద్గవవే క్రి [illegible] కెంక్కకనలప్ప్రావరవి మయత్రంగ్గ వెగ్గి। [illegible] క్రిమ్మ్రక్కి [illegible]

కాలయతెంత్రు [illegible] వేవయబ్బవగత్రకెక్కంత్రం త్రి వకమవికై శ్రీరా రత్నత్రావావేవయత్రి వ్రభికంక్క్రశ్కవక్కిలేక నేర నేం ప్రేత్రహ్లైకవల లబ్బవరయలంయ్యాకివిత్రివి ఒప్పివె। నక్కటుతవచ్చె త్రిరారయక నకెంక్కలవత్రి [illegible] ంవయకి [illegible]

త్రిమురం గురాశ్రిశా। ఆలబాభవతిక్కంశ్ర త్రి క్రిడెవి [illegible] యాక్క [illegible] యహం త్రు క్రి ద్రెవాలారు నేలారు నేని త్రంవెళ్లరయక ధంయలంతాదవచ్చెకివిరా త్రియూం। గ్రంక్రేత్రాంరయవ [illegible] కంచ్చవల విచిం త్రం త్రెం

భిత్రిక్రి కడి। రంతాం వేంబ్బలచెలతాం త్రుణరభాంహర ఖరిత్రిరియంహింక్ష్యానయగారా। చగిత్రి యుతయనరాం ధవిద్ధ వేరయబ్బక చిత్రే డవించ్చి భాం లయసా। [illegible] వల్లి డయబాం వ్యవయశ్రీ [illegible] వింతెయంవప్పకవే

లయ్యదవెలంగగ్గచెవికే [illegible] వయ్యలనేవతిరంచ్చి ఫుత్ర ఆరవ మయ తంతెంక్కే నరంశ్రదరామ్యత్రంవెమ త్రితెయ్యవయ్యవి [illegible] చెశ్శత్రి బ్బ వ్యే కరయ [illegible] క్ష్యద్రిగద్మిడ కిత్తి [illegible] త్రి ధయకడయ చిత్రమయ

[illegible] ద్దలవేగరా [illegible] దేవు తానే వేములు [illegible]

[illegible]

ద్రిగధుకంపన్న [illegible] తెలుగు [illegible]

[illegible]

[illegible]

[illegible]

౬౯

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

యదెలంచెనం[illegible]తొరమిద్దనరవృత్తం(దెం)చ్చితొరావికాతా సతమునంగల్గనకిరముపారవృచంద్రిత్రింవడెరాలయంలెగూంగ్యనంగ్య తెచులుగొంచుకలుగొంచుంతన్నకల
[illegible]రశొకృష్ణ[illegible]లంయుంప్యావిశిరాంర మరాంవరకవుడెంశ్రిరయవ్యాంకాంత్రెరజ్ఞలుమింత్రెక్షాదవెంవ్వచుద్దనవిలంవ్వం వ్యదెకాంవెంన్యెలల్లకయుభ్రింత్రెంత్నయుద్రిహ్నచాంవ్వకన
విడిపాంకి[illegible]
చిపాన్నంయాప్పన్నకలదప్పతవ[illegible]విధులచాంకుద్రోంతెత దెద్దనంబ్బ్యగాంవింపృత్రివప్పచింపర్నంయ్యబెచెకకకగేసాంవరాన్నభాంగంయ్యనేలన్య త్రెద్రెయకరింప్నెరలతకప్నథరింప్రివరదెకకనతదావనె
సుండవ్నిరప్రక్తంఖంబ్యగాంవింప్నకలహాంన్నచ[illegible] కచెకకన్యభ్యబరాంబవిరార్యతి[illegible]వయిగాంగ్రెయకరింప్నహాంరాంవయితాంవతరత్త రయూరాదరకనకవ్వగాంవుంబ్యసాధక్రెద్రి[illegible]లతెశర
యుల్లగవంతత్రావడ్డళవంబ్యచెంత్రకనయచ[illegible] నకంవ్వనెంభ్యుత్నదెద్రెలుమ్రెండ్డెకన్నదయగనవ్నులనచారవెహారిరాంతాంవిహా ఆగ్యవగ్రెలతెంకరాంయుతెజవయలులకంప్నచలరాత్తు
న్నుదన్నసాంకెనయుడాగదభవయుట్సవిన్నిరెయుణ్యాన్నిగదభహాంత్నవశ్నెంయ్య్యలుద్రెంయ్యగాంవిర్ణయుగవ్విలన్నెకవెయుంఖ్నడంతెక్కరరపింద్దగగా భుయ్యనిక్నుంతన్నియ్యమకంగదలన్నబలప్ర[illegible]

సు చను పారె త్రిము గెద వాని పై రక్షకు న్వు వలరాయె శ్రీ నాలు తరణి వెరచల శిక్షలు తరమ్మ గాయలు లాం శి ౨లు చు రాక న్న నె లయ తా ౯ ౬ తెలు ౨ వై లతా స్వరంబు దానగు తెర గెం త్రత్రిద
లు రత్య నుచున్న త్రు లస్త్రి గానకు వెరం స్థిర ౨ వి గా బాలు లగా కుంకృ వం సువం గల వయు తను తృ రుద్రి ఖ్య గరళ గాం బ వయు వి గాం బాలు గాంతు ఠ్య కానిగ వద్ర వయు ౖల రక చూపు న్యు గ నాజ వరంతి
త్రి వి గాంబాల లు నాయం కృష్ణ త్తె నం ఘ పొను నాయు రించు దుష్ట్యుం ద్వైవ సుచలి విగాం బాల లు గాం కరు కృ చకం బ్బ లు వి త్రాం త్రిం చేసు పె ఖ్యా ఖు క క హరాత రు హాలవ తి గు హారి హాంయు మయు రాం తిచ
౭౧ వి గు గారం హాలి ౨ రక క నె త్ర హారింరు దర గళ హ యం ల భ్య హారితవ నె క హంవ క వ ము తుంవి తి ము రవ ము లు వు వ్యు త్త ౨ రయెగా నే ఘ ప వడ గారం వయు వరాం క వయు క గ్రం న్ని త క విభాం వ
కవ గూం తకరక నె ర ఖె ౨ లు రం యయుద త్ర నె వరం వు యరి ధరం వెంద లా హదం ఖ్యు క కలు లాం రన రం తవ్యు వ్యాం రి వెర త్రు ఖ్ల ంబు ఖీ యం క క్ష దక రు క తి త్రి వె త్రి రు చిత్రా వు వయు న్నె
వె గం చరక కర వభు లు గ్గ వ యు క కర తా నె తపె గు గు రిం ద్రు వి తా తం తి తు క వీర వెరగా వయు క ఉడు గాం తె శా వ్రతె నె వయున్న ల వ తా ం వ మి కం వ్యు నిం

యిన్నాండే నీ కేశవుని సురరం వేమయు లగ్గ॥ ౫॥ నీకె నాయలక్ష్మి కేరళ [illegible] ములు లంకేశ్వరుడింప్పై కేతమ్మిక దంప్ప చిత్రకవిలు తారధు తెత్య వవృ తింత్య మెలం కృష్ణ [illegible] ము లనేను విలు చేసిన [illegible]
లరు తెకురు [illegible] దింప్పు శ్రీ ధుశ్మి॥ కరవముల తెవదిం [illegible] రవారవము లూనా॥ కలు వేంద్రు రోజాత్కృ వయాం వృత్తెన గాను గురు నీది [illegible] కుమాలత వసాంతి॥ తదికిం దప్పవాం
బన్ని తణ్ణు కునంది కృత్తు ములలో కృలమిం [illegible] నవిమిం టిప్పు గులువలూ [illegible] చిరి చేయం దప్ప వున్నై [illegible] చరణులు లద్దే తాగ్రా వి జదిం యున్న (చ్చు దిగంధ వదింయులక్ష్మి॥ చిలుక్త [illegible] తెవి [illegible] దర్శ్రిలి చ
[illegible] రమచులవేదిలబుంటి [illegible] లలరు బరిచవ ది వతుల [illegible] లబ్నవేలక॥ [illegible] వాంత్రితాలి ల్మం [illegible] లులగరాంతి॥ వెం దష్మధిం కై లచిలుపాలపాం యుశం ఖష్మ॥ లారణిం [illegible] దితెరాం రరాజా
[illegible] ధిగాం తె॥ రాయి బుణె వి కె తాం వరం మహ్మి [illegible] తె లింతె నవతె [illegible]
[illegible] బయుడు [illegible] చెకకు [illegible] వెదిరి నాగు త॥ అి చవులబిలుచి రెరదవేది కెది ప్రకం ప్పాయతులవ్వ తెగా
[illegible] తెని కెవిరుకుంట [illegible] కదవ [illegible] మఖు దెయం వతప్పు మధ దిం దిద్రెందు [illegible] తెసెగాం తె॥ రెదాండు [illegible] కవిధుపాం ద ఖలం చవరాం కె॥ వివృక్షధ్యాం [illegible] వెళ్ళ యయు దినివదహిం వు

[illegible] లది [illegible] కుగా [illegible] దెంస్టెలదె న వెయు [illegible] ము [illegible] ంది [illegible] దంద [illegible] లగను [illegible] విరాళన [illegible]

[illegible] వర

[illegible] నుల [illegible] ల [illegible]

[illegible] వరె [illegible] సంద [illegible] హాం

[illegible] వట్ల [illegible] లదా

[illegible]

వగు [illegible] వది వన [illegible] గుడిబి [illegible] ల బొండ [illegible] సుమర నవంగు [illegible] వవల

[illegible] వురింవు [illegible] తల [illegible] నేవము చితం [illegible] తలవర [illegible] తలంబ్బలతాని [illegible] లాదుచేమ [illegible] వనకంత [illegible]

[illegible] ఉతోరాలు [illegible] డలది [illegible] తలల [illegible] లంబ్బులం [illegible] తుచము [illegible]

[illegible] వము చెప్పు [illegible] చిసాబించ్చి మది యుం [illegible] బువల [illegible] తవము [illegible]

[illegible] చము వది రుగవురులది వను దిరు లు విరి యుం [illegible] రవుల [illegible] చెంగ [illegible] వదరు [illegible]

చంద్రశాలావిహారతత్పరలబాణాకవేశలప్పలతకాంత్యాలతనువతి రచ్చబచ్చనేసంచంగతివయు కేలి [illegible] వలదలయార్పె [illegible] | ఖడ్గనివిశలవర్ణరయతెరం [illegible] త్ర నేం ర్పా నేతా తపి [illegible] రంత్రాం రత్నాంత్ర
[illegible] దం బ్బు లారి | వురియయుం శింత్ర శిలవునం వుం [illegible] ళా దవిబుష్టం బ్బులను దవళచారా వతప్రశంత్రై | తా విరం తివనుం వ్రులకు వు ములతుంచ్చం స్త్రై | తాతాశతరం బ్బుతను వింపద్దతయం వృవం క్తె | బర
[illegible] యుం [illegible] కరం ర్త వ [illegible] కంతెర్ల | వుశింతు త్రైశ కుద్రుంర తిరరం గ్గ్న నతంవత్సుల ద్రుగి రింస్త్రుసు | ద్రైస్తృతం [illegible] విత్రి [illegible] వెలునతాము చు | ఖరం ఆన్ని డువు [illegible] వెర్రాంశి చలువలుదాం బ్బు [illegible] గా
౨౨ [illegible] తిర [illegible] దాం బ్బు వర్లిచరింబ్రుచు | ంచెరు కుతెర్రం [illegible] లకు [illegible] తొంతాయియ చర్బు | నావుల [illegible] కయు [illegible] త్రుం వృ్ల లకల్లరిం స్రుచు | వరాంశి శింపయతువు [illegible] తువృ [illegible] సుచు |
[illegible] ములు కవర్దలు తెంస్తుం చబ్బు | తరంన్న [illegible] తిరంబ్బులకుకు నరంన్న [illegible] నారం బ్బులు తుకలు వే, న్రుం వ్రులల శిం స్తృచు విశ్వం [illegible] వు తింనయు దుస్త్ర
[illegible] ప్రుమం [illegible] తలుం బ్బుల స్త్రనవ [illegible] త్రి [illegible] ములు [illegible] వ [illegible] యులల [illegible] కవయ్యది [illegible] వినదవిం [illegible] శ్రీ [illegible] లుం బ్బు నబె గ్గ విది [illegible] చి వారం తాం [illegible]

తకితకిత [illegible] ప్రవ త్తుచ నఖులుతల శేశేతరంబ్బులచుబిశ్రీ కకన తతుసి మసు కవును కరచ్ఛ్రైర గెలుశి [illegible] తెవెడ [illegible] తెల కసుం [illegible] నుయ నర్వ్రారఢ్గారంగ్న రలనెత్త్వ [illegible] రంచ్ఛ్రల హ్మాయంబు దహ్మరంన్గ నిం [illegible] వయు నుపు

రింతుమ [illegible] చదచరంబ్బు రరంద్దంబ్బు సారా వ్రదియ [illegible] బయుడుచిప్ప కంబ్బులుకునుబ్బు నవతిశిమయు నెలదలుతరి ంచూబ్బుం హ్గంబ్బులు ఘంయంబుడిశిశి తీరుచూ రంయూత లంబ్బిలతుడూ [illegible] చిరవితుస

వ్ర వాదిత్పవుసుసుపుల వలూచూవకం [illegible] బ్బులు అరు ప్రవింప్ని కద్రిలవ్రచిలుపా [illegible] కంబ్బులు [illegible] యుకదకిలము లపితరంతికనవ్రుచూచ్గ వ్రైమిచి [illegible] దంతనతిరంమెత్రవారం

ద్ర్సంబ్బు లద్దంబ్ద్లి రారాచ్చ వసు వయుసుద్నకు నల వసన శిరసుసుహ్కకరంక చులవేపాకకపునుం చేరు చూసిరంది పయు త్రుండత్వకే తెరవుంద్లసుర ద్రంద్గ శిచెవిసారెకుమరారితిపులవేద్రుచిచలు త్రిత వేసుగ తుని

ప్రంద్యం బ్బులుపు విరితదరంబ్బు లవాలి విక భూర్వ ల కక ద్రిత్రి నెయకంబ్బులు నంగు తింప్రి ద్రిహృత్త్రికరిదవంద్రి తెరంబ్బులు విభూర్ చూడ్రగవాం త్రలతర్ణరనయునవరికత్త్రి [illegible] ంబ్బుల్లికంతి

తరంబుచూత్రి కపిరరంబ్బు లదిరుంతు నారంబ్రి చేరు నరంబ్బు లరితిత్రి చ్రు చుంతుంచె కుంమ్న నెలలుల నచకరంబ్బు లు విశి [illegible] గ్గ కాస్పైంన్ల నుంచాబ్బు రెచా పోతుం [illegible] తిరంచూబ్బుదుకరం బ్బు నబ్బుచూ చుచు త్రిత్రక్తితే త్రులు

యములు కలకలంబుచే నాగా యక్షములు మనుజులు
జిక్కిరములందరుం గూర్చితివయురులు [illegible] రుచి
యురయుము [illegible] కడుం వడి కడరు శిష్యక్షత్ర శ్రేష్ఠ [illegible]
కన్నం [illegible] లింపృం [illegible] ంతయు చుచ్చెను [illegible] చైనకష్టి నేము
[illegible] గులమెల్లన [illegible] చె సైన్య గకాలాయల్

వశ్వి శసు ది క (త్ర వృన వశ్వి త్రాత్ర) వేంచిబ్బి [illegible] రు కంచ్చిరు [illegible] పోక్కం [illegible]
లుచేవము ధులు నాం లికతయు కలుదలపేతకె లెం దలకె దలకె [illegible] వరిమ [illegible]
కతన్నేలుర గంధులలంయు లజ్ఞ వకంబ్బు వేత్నృత్యంగా ప్రభ్యాకంబ్బునాం వించ్చ్రికకె మించ్చ్రె
యుం బ్బునాలా కత కంత్తురకతంద్రు రాడుమాత్రం త్రాం తృ డం శరతాండ్య వములలవెల దం
చ్చుని వృలలపి ఇద్రివచ్చిబలినిపెనతవవర చునాగా ప్రవిచులుకాం 2 చైత్ర వలర [illegible]

నొవళనెకన్ను లకెలంబులు [illegible] విరు నూ త్ర [illegible]
ద్రులవృవిద్ధం బ్బు [illegible] నెలద్రింపె లక [illegible]
రలాదలకెవలయంబ్బు కన్ఫైరరపెలక్రేకశ్ని [illegible]
వద్రిచి [illegible] కాంత్ర [illegible] మతంత్ర [illegible] కంత్ర [illegible]
ద్బువకలింతెం [illegible] దంత్ర దకృణితి [illegible]

వశ్విని [illegible] చ్చాతె చేరిశరగాంపౌత్రము వెద్రిలాలగత్రా గాం వమ్మాత్తిన్ని బహుళ వాంహెక్షి గవకస్త్ర బలాదక్నుద్రిత్తుచయుం బ్బునెరాయుంచ్చే (దియు నే వమునరు తృగాదుగారక వతి వతారంబివేలరయుం [illegible]

గామృత [illegible] నవము [illegible] గంధ [illegible] ము [illegible] వము [illegible] విధులు [illegible] హరగామె
[illegible] మున [illegible] వసించె [illegible] దేవ [illegible] వహిం [illegible] యుం వస్తు [illegible] వర్ణా రం [illegible] నె పెంచ వేరా వం [illegible]
[illegible] వ [illegible] హరు [illegible] పొంద [illegible] దా [illegible] రెం [illegible] యుం [illegible] వెహరు [illegible] తకె టి ప [illegible] రెం [illegible] కృ [illegible] రాలు [illegible]
[illegible] హరి [illegible] సరసా [illegible] రోదు [illegible] నకవు [illegible] రుపుతుం [illegible]
[illegible] వెల [illegible] మయ [illegible] రుదు [illegible] మార [illegible] దేవ [illegible] అవతారం [illegible] వేరా [illegible]
నగా [illegible] తయా [illegible] హర వవ [illegible] నవము [illegible] కృష్ణకు [illegible] యం [illegible] లం [illegible] నం [illegible] నం [illegible] వృత్తే

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] విచార్యకుల మొర [illegible]

వం [illegible] సధాం గతి సధాం గతి [illegible] [illegible]

[illegible] కలతి [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible]

[illegible]

దేవతలకు బ్రహ్మ యిందిరా [illegible] గురు శంకర [illegible] యుల చాలిత మంచారు కెల్లవలయుదుర [illegible] తెలుపుట [illegible] కాంతారు [illegible] తరించ్చి కొంగా కోత్రములకు [illegible] యొదంపర [illegible] గలకు దండ విష్ణులకు [illegible] చలనా చిత్రం వెల్ల దంక దాశరధులు
వలబ్ర బ్రహ్మ [illegible] నవయించారి తెలుగు [illegible] తేవవ లచ్చి విద్యా సూర్యాది [illegible] విదియందు [illegible] వలల సూర్యాది వెలంతకు వారి చేయుత్రి కేసి బింగి శాంతను వంశ్య దండ [illegible] రాతి కుశంక శాంతి వరదశరథ
వం [illegible] లధారా వర్ణ వంచన్ని ముగను విర [illegible] దవ రచవ [illegible] ముదిత లక్ష్మి కృష్ణ పితృ [illegible] వంచ్ని దురమ వంశ్యాంతం బలద కరదిక బాల [illegible] రంగ్ల యుద్ధ రుచి శివాను వయిలి కవిరించ్చ వంవ్ని వేకతా
౭౧ తెలాండి దగ్గెర గాలాడుగాని దుర గుర్త్ని దైవాల కళైన [illegible] వంక్షా వ్ర వంవ్ని బాణిజి కైర నాతకృత్తర యుగపురు [illegible] త్రివేదుర కతు వెలక్షి బింవత్ని గారాని చవుల కనుగువద్దింగ దండ్ని కవయు దానుర్ని
[illegible] దాకసు కరత్త లాభి బుద్ధి చెంది నికలుకు అమ్ముద్ర కేక్లు వ్రుములారా వేడెలాంసు రక్త ముద్ర చెందారా దిక్ప్రిలయలప్రాం రణశాం శ్రీవంతయాంబుప్రేమ తెలిక్ [illegible] కనే వేదు శివావారకరణా
[illegible] రాకుహార విపుత్రి తెనుగు [illegible] కే పాత్ర దివబి సర్వ దింతరా యిత్ర రత్న పూజాహా లతే [illegible] వెంక్తర బ్రదు చమందు లువరిది తెతర నువిద్య వమది నిత ధర్మ కుశువి రంగయం త్ర్య సూ ౧౧ చ౧౧ కలకదలం

[illegible]

౨౨

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
౮౫ [illegible]
[illegible]
[illegible]
[illegible]

సం[illegible] [illegible] [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] [illegible] [illegible] యుప్పరు గుండ్ల [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౮౦

[illegible]

[illegible] దంకు [illegible]

[illegible] తమ [illegible]

[illegible] నవముద [illegible] హింత [illegible] వయలు [illegible] వయుత [illegible]

[illegible] వ్యాం [illegible]

[illegible] నరరం [illegible]

[illegible]

వయువంశ్యంబుంవ్రాకేదదొడ్డైనేమ॥ శ్రీదరాశాంత్తరవేంతిగ్రాగవేదలదె(ంత్ర)వేంగన్న రోఁలంబ్యవయుయూగా॥ ౧॥ అక్షిమండక రాలక్ష్మ్యత్యోఁబ్బులలనేనత్తుంల॥ గతవి(జ్ఞ)య్యేగక్షువేయధికేఁశాంత్తయోగా శ్రీ॥ రెలతేల౯కతారాంశ్రీయుడులతతు

తిలివను కేళ్ళవిభ్యలికవతియుంత్వనేర్భయుబెస్ప(తిత)కుచుం ద్దినము॥ అతడుగన్నా కేతరంక్షరంక్షదతికెళ్ళుంద్వినాల్ప(నెం)దన్నస్త్యుతా॥ దలష్వన్నాళ్ళు అంగ్రజంగ్రమగుగాఁరంన్నృతాబ్యా శ్రీగెరాంక్ష్మ్యదతెరా॥ భ్యుల అ

క్షవుత్రగాంతగ్గా ఒక్షరయురవైకవాత్రిక్షేవ్షులగ్గశి॥ వలాల బితెల్రాంతుత నేంగ్గనేంగ్గరతతాఁవారుహ్రివి తెల్లల్లవెలకా॥ నిశఅ(తి)వము కవ్వం ర్భవేర్భవత్తుత బిగంజ్ఞత్యుల్లులమిపథ శ్రీసురుగు॥ దార్య

త్రైన్యుక్షతీచలాంత్రత్న॥ విత్రీయునస్త్రుగుంలవిత్రవి నేగుసవివతాఁ॥ గద్యా॥ ఇతి(శ్రీ)వదతార్యతెయుదెలాగంద్రుచరణారవింద్వనద్దక నవులునాదిత నరనేకవితారర(వేం)గాంత్రదాత్త్రాంవరం

వ్యాసుగాదత్త్యవుల్లకవుల్లశ్రీవ్యెంగొవత్తుల్లైకచంద్రు చెలుకరిత్రంబ్యాగుమువరాస్త్రులంధరంబ్యుకదస్కచతలద్వారాంజ్ఞానేమయా॥ వలంగ్గళవం హా(శ్రీ)(శ్రీ)(శ్రీ)ంశెయయుగూగా॥

శ్రీయు॰

శ్రీ గోపాల గట్టి ఎంగవ రాయ తె
నిధి ౯ నిశ చాటించరి బృం
తవలా అన్యాస వెన్నెతడు న్న
వం బున్ని వేయిస్తే బుల్లిం
త్రి వటి ... శివ దా

శ్రీమదమర ... గ్రియ వదయ త్రా వంగా ... త్రిప్పి వపరా వె తృ యదత్తా త్రయ ... వవధరింపుగాంప మయుం బుప్పు
గ్గ గాంవయు ... ముడి ౯ ౯ దవరి నెరంపు విద్యా చేగు దింపర్రారాంచి పాంపు ము లు ... డెడలెడరి కరవలరి అరరి దేవా దాకు మూలపు
భు ... గాంచి శ్రీయ ... లక్ష్మి విదా యిపు నెవ్వరం వృక్ష కం తె తరం బుపు గలారు చు ... యుజ వలల విద్యు ... తె పొంత్రు ... లచ్చు
రుసనయగృతి సకలశకలత్తె త్తవంద్యులారెం గప్పదా త్తి దొంత్రు దారరంఖవులు త్రి ౯ చారు మయా ... పొం ... లచ
... రాయు విత నద్వ్హ మత్తు దదరంచితా వీరలు తృ శయు వరరు లప్పు చార్ళవు లాబ యు వేరి రంపర ... పాంగ ... లడ నృతాం
... గ్గసేన ... వెరలు గలవెంవరి రొంగర్పు రయువిబ్బ గజ్జుశరగా ధిశి లారత్న సెంగ్నల కభాగ ... నేర ... పొం సేపు సెంవ్య ... వ త్రి ... వల్ల ... లురయ లు॥

[illegible] ధవదీశ్వరమేయయంగా పిడిరవ్వికచరిత్ర గాంచి నంవ [illegible] కులమెరయంగ [illegible] ధ్యవమేశ తెర [illegible] [illegible]
శింపుంశరూగ్గవంగ్గ అలరంవ [illegible] ప్రములతోంవి వెల్ల్పుడి వి న [illegible] పద్య [illegible] తరాయ ప్రకరంయు [illegible] వమువయు వరాశి వక్షవయు [illegible] తాండ
ప్రతిశు [illegible] ధరాశతరంశ్య ఖ్యులస్త్రావి సొంపిడవి [illegible] దుపు కురాణి [illegible] తరవయులు [illegible] విరాదవు [illegible] లకుప్పదేశ [illegible] వయులి
బరగికరన్యలరా [illegible] యులశిశ్న కూగ్గ [illegible] వయులువిశ్రి [illegible] రంపు వరుల [illegible] లుశంబా [illegible] వయులుగాంచితను [illegible] రంబ్బు [illegible] దలంత [illegible] తలం
[illegible] వతాశి శి కుదువన రలశ్రి [illegible] వగ్గ అలంయు [illegible] అవరాప్రవృద్ధి నవుయ [illegible] శిప్పిసుయ [illegible] అలయు నలరద్ది త [illegible] త్రికల్పశ్లివింయుంద [illegible] లదవ
[illegible] వశాంవ [illegible] ఖ్రష్ణతన్నురాగ [illegible] వద భృతంబ్బు [illegible] పొరగకప్రశిశి [illegible] [illegible] తెలుగ్న [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] వాం[illegible] గమము [illegible] తియెమ్మె [illegible]
[illegible] అంత్ర కవము [illegible] తిళ వము [illegible] దెరాడు తె [illegible]
[illegible] చారవిధుల [illegible] చుండక [illegible] బల్కుచిం।
[illegible] ద్యుంభ్యయు[illegible] దుః [illegible]
[illegible] వచ [illegible]
[illegible]

[illegible] ద్యమ్మక వేయుచే [illegible] రమ్యులు వేడుక [illegible] చుక్కం [illegible] లు బావ [illegible] ద్యవ [illegible] మాత్మ [illegible] గాను [illegible] రాజు [illegible]

[illegible] దేవ [illegible] లారన్యుల [illegible] తెక ఖండం [illegible]
వేయు [illegible] పట్టు [illegible] మును [illegible] చిం [illegible] యుం
[illegible] చచు [illegible] ముద్రి [illegible] వసుం [illegible] వయు
[illegible] వయు [illegible] సుమాద్యం [illegible]

[illegible] మిపిక [illegible] కులం [illegible] వరును [illegible] ద్యుం [illegible] చెప్పుం
తెప్పరు గాకంస్త [illegible] శ్రీ [illegible] చేపరు [illegible] సర్వం [illegible]
[illegible] యయు [illegible] దకె [illegible] దంచును [illegible] తుదా [illegible] తె [illegible]
వెప్ప [illegible] శ్రే [illegible] దేలు [illegible] మయురా [illegible] నంతుం

[illegible] తెలు [illegible] నంద [illegible] దినవేయ [illegible]
[illegible] కన్యా [illegible] శ్రీ [illegible] బలా [illegible] చేయు
శ్రీ మం [illegible] వారు [illegible] వాచి [illegible]
[illegible] త్మ చర్య [illegible] మలాల [illegible] లు తేయ [illegible]

[illegible] లా [illegible] వయుల [illegible] దదు [illegible] రా [illegible] యు [illegible] తం [illegible] ఉత్త [illegible] గుం [illegible] వహా [illegible] గాంధ [illegible] లతను [illegible] ుం

...వం గ్రాహ(యా ద్వాం ద్వ ... తెయు దక్ష్మీ కేవ రం గ్ణా నే తా దుఖ దక్ష్మ రంగ ... రం(ప్రా ఖ్యా ద్యా రుక వు చ్ఛ్రు పుం స్మ చ్ఛ వేసం పవ రదయం బ్బ్త్రా దం త్ప్రశి । సం స్త్రి వ గ రకం యిష్యా గ్రాం స్మ రతి ర స్వార తం బ్ఖ యా త్మ చ ధార్య

... గ్రాహ వే (వయు బ్బ్య) వే త్మ్య తి తి తె త్ర్రి వ వి శ్యం గ్ణా । సెం శ్వద్మం శ్రీ వయు రాం ర దా న వ వేయు తి శ్వేం బ్బు తె ఫ్ర్య సు క్ష్మ స్వ వి శ్రీ । చ ణి నే మ ద వుర్ యయా రి తా రగ గాం వయు శేం బ్బు ర ద్రి రి తి వం బ్బ్యు దాం శ్రీ గా । సే వు

వం త్రి జి శ్రై శి దు వ దాం రా వ త్ర్య దిగాం గాం గ్ను యద్దాం రి । సేం బ్బ్ర తెయుం ప్పా యులి శ్రీ రా తె శ్రీ దం ప్ప్ర యుఖ్య యు వ యి త నే ముం తయు యుం ప్ప్ర నే తె మాం ల శి శ్రై పాం । త మిత పేం యుక్తి శ్రుం గర్ప్య నే సు ద్దాం త ల శి శ్రు ర ఫ్యాం స్మ గ ... వు

వయు లా గా వ శ్రీ ల అ తి మ్యా శ్రీ చెం రాం తి తం గా ప్ప్వ వ వ స్వార్ శ్చ్చ్ర ల తి గం రా ద్భ ర గ । రి స్స్వ దా శ్య్ర బ్బ్యు ర త్రా ర యం తె బ్బ్య గ వు రి యా త్రి గ్రిం బ్బ్యం చట్యు గ్ర్రి యు ల గ్కద త ర (రం త్రి త స్ప్ర త ల శ్రీ ం దై సా స్వ వం ం బ్బ్య)

వ శ్యా నే ల గ్గు త్రు ల తెయు ద్రి యు తెం త్రి యా ర గ యు శెం త్ర త్ర శ్రు రా నే ం స్వ త శ్రీ । వయు శ్రీ శ్రీ రాం బ్బ్యా వి శ ... తి శ్ర్ర వ శి శ్రీ నే త్రాం స్వ వయు తి శ్రైర్య । ... శ్రీ ... ర త్రి ... వ త్రా వ ... వ శ్రి ర గాం శ్య్ర

వ శి నేం ద శి శ్రీ ర్ గ్రు స్వ దు గెరా శ్రీ ర త దిం య్స్య ద్రాసు వం దత్ప శ్రీ గ్రాద్ధ యుల్ శ్రాం గ ఫె త్రెయు శి యర్ ంద్ర బ్బ్ర యుగాం శ్రై తలు గర్ం శెఖ్యం శ్య్రంగాహ్య్ర గ త్య్రుల తా రా ... యు శ్రీ రి ంయు బ్బు దాం ఖ్య ర శ్ర్రీ రాం త్రి ౨ ౨ ప్రా చ ంద

రాక్షహరం ష్వము॥ ద్వితమూ గాత్ర మిం త్రికేవ తంత్రి క్షరంజ్ఞలారాభ వేంష్వ మంత్ర ద్వలమేయులుత్రాతిం ష్మన ఘనమూ॥ హరిద్రష్టగా ... తెశిఖ త్రైదర్శి॥ చులకధ త్రిసద్ది ఇబ వాసద్వత సమావతేయుక్తి వారణము... దత్తపతి

త్రిమువారాలకు వర్ష్మి విల్లు పొందుత్తి॥ కరమునన్ని తెంనాక సేమ తారంధ్రముహిందం కృతి బూవేధా త్రిప్లి॥ హరిహరంయుకారా ఉభూం ఇకేంవుకం గద్దెదవేస్త్రి కృష్ణపాణ్య ... సవమునద్రిత్రి దాన్ని సేమ తారంజ్ఞాన్ని రాంఙ్కి

తిజాన్ని కీష్ము కరగా॥ తగ్గియుచ్చు బారాగ తరచై॥ నేచిత తథవేష్టిద్ధాత్రి బహుముగంభ్యుదశ॥ శర్వ్యతు లక్ష్మల వుంపుం బక్షి సక్షు విశ్వే వాలరి యలతరికలంక్ష గారా॥ సేవంధిత వక్రవిలయవిదాతత్రిగారా

కప్పిక తంద్ర ఇగ్గ॥ బట్ట మింరయామూనిందిప్ప శార్ధులురత్నాం రతి ఘోరక నాధ నారా విరా॥ తమకదయు కవేగా కే తుధాత్రి నే హింప్రైకదంష్ట్రక గూంతకరా॥ ధనుంకనము శిరము కేసాక కత్రికార తెరంభ్యకభూం

త్రితారం జ్ఞాయుద్దారం ఘూవి॥ విత్తువ కిన్ని యత్నై గాయుల్లా లోకసిద్ధికతి తివర్షమేయుక॥ బ్రజనెంకరాకు చార్యరింకుచతెలంపృధిత్రిక్కు లువిద్ధి హస్త లకా॥ వదత్రి దుకెల్లలాంబేచ్చిలివిప్పే త్తులుప్పై తేత్ర లునద్ది

తృష్ణం పు॥ శ్రీ దుగరు పాలకత్రిభాంపు రపే ప్రైత్తులదాత్రి వేతంష్మే సేంభూ మేయులారా॥ విజ్ఞాఇనే విభార దిర్ఘ బది విశి కిత్రిల్ప దద కంతులునె త్తివలి వలరజ్ఞి లుచు వారలు॥ కదింప్యులునద తేఖాం త్రవయులుగాత్రిక గారార

[illegible] వులు [illegible] వారలు| [illegible] [illegible] [illegible]

[illegible] [illegible] వులు [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

[illegible] తెలుగు [illegible] [illegible] [illegible]

[illegible] వారలు| [illegible] వారలు [illegible] [illegible]

[illegible] [illegible] [illegible]

రమునొగ్గ చెప్పి బ్రహ్మలు తెలుపు పాత్రము చెప్పక దశవంశమునార [illegible] రాజ్య శం [illegible] మహిమను నయనాగ | ఘు కతిమాలి [illegible] వంశ్య కరాతాంశుపు ఘు పితేహ్మం బ్ర్వ జరమునాగ | [illegible] చెప్పి [illegible]
గానగ | తెలుపగ [illegible] దివకరె తెలు తక్కువ శం క్షేత్ర [illegible] దక్షిణ [illegible] రసిద్ది మెగానగ | రాత్రి గలు [illegible] త్రద్యుయం బుచ్చి | సారనం వాళ్ళ హం [illegible] పురాంవేర వశ కమ | [illegible] ఘటకం [illegible] వ [illegible]
ములం శ్రీకవిందం [illegible] దకచక తెలుగలు గసం [illegible] | చకచక విరుగతలు [illegible] | [illegible] తెలుపు [illegible] | కమూ [illegible] శ్రీంయసు వశ [illegible] నమయు [illegible] వయు
చెలగి రేరె దక్షిణ తెలుపక రిం [illegible] యంచు [illegible] త్రెరించుప్పుతెల సుచుగ్రవ [illegible] రాజ్య [illegible] యుక [illegible] చతెలు [illegible] మగ [illegible] రాయు [illegible]
గడిశ్రీ గాదిం [illegible] తిరుపతి [illegible] అవెరచి ఘుంట్టలు పెరా [illegible] చప్పరము [illegible] తెలు [illegible] వెసరా [illegible] అం వెట్లు [illegible] మనుగపు [illegible]
[illegible] దం [illegible] లు మెయిరకు [illegible] కుంతెలుసుచు | [illegible] దాంసట్ల [illegible] నిజము [illegible] వెం [illegible] వెం [illegible] మౌ [illegible] వ్యవంటు | వేద్యము [illegible] గనిం శ్రీవం

[illegible]ము ద్రమరశ్రీ। యథాం మహీధరమంక్షితి శక్తి [illegible]। చేత క్షితమున తెరితారం వేత్రప్రయుత్ సరస [illegible] గలంఘం [illegible] ౧౨ [illegible] పిన్నారమును శత ద్విత్ర క్షిత సుక్షి [illegible] [illegible] తెరలల ౨ తలు

[illegible] ౧ [illegible] విచు శురమితం మెల్లరఖ్య మెక్షిత్రము క్షై పాదా బ్బి మలులు తెంయ్యు వేదగ బాంగు వృయుంది। తెంతక్క మదడు మెరియాతెంక్రింతెం క్షై। వఖుద సుబల [illegible] మ బు ఖ ద వ [illegible] దయు [illegible] బు బ్రు ద్రు త్ర [illegible] యం ౧౨

[illegible] యంబ్రుంబిన్న్య। యు। తదు [illegible] లు చు సెలాం లుచు ౨ల ఘు బాంష్న [illegible] లజ్ఞి దెలు న్య సెరాంలు నుశల [illegible] లు యాం। [illegible] ముంద్వు గురాది [illegible] క్షిత వుప బ్జ్మల వంబ్న్యల క్షుం [illegible] ముంద్వరి। ఋంద్వ మరం

ద్ధ తింద్బ్యలవాంతిచు పటుతితిన గితిక ంద్వదిం ద్విపరవం ద్వితంద్విలను తిప్రతిరాం జెద బింద్ధక్తంద్దరా। ముంద్ధ నేరఘురి ఘుఘు ఘువుద్వ ౨ బాంల వ [illegible] ఉ [illegible] లవ్వ్యు [illegible] తక [illegible] వెలుసు ౨ందాన్ని। వే [illegible]

లకవ క్షితత్ర బలబహుల హరి। నెల యంరఘ్యరి వలంయు దతి। ౨ లయంపది రిక్షు వేష్ట గాంతవుగిద్య తంలు చరాం॥ ౧౧౫ వరక్రాంతం త్రాతుసాంగ్ర సంచన్నత్రే [illegible] రిగాం। [illegible] ంబ్యలుతం లుల రాల [illegible] వటు [illegible] తం కృత్ర

[illegible] బ్బితెచరం [illegible] రంచ్యు వాంశికత సుమ్నాంవా హార్షకే [illegible] [illegible] కాంసార ద్రేశీతవిత సంరకాం శీతకతి [illegible] సంరి ద్రచ। వరంఛీక్షమ కరర ద్ధద్ధల ంచి కత వింటింద్ధ క్రెచ్ కే పారేంద్ధ [illegible] దెంగాంల [illegible] లదా లా

సవనంగా [illegible] లాలఘు [illegible] డాల వాలసం ల। వనగాంపంతయు [illegible] ంగ్ల ఖలాపకవ శాంతస్మిలాంవశ వాంగ్ల చాల గ్వ్యంన్య। వం సేంక వరత రుత్తక [illegible] తపు ఖవ [illegible] తవుంతిత నలురవ వన్యు ఖరశ కురు। తిలకన్నరయాగిర వరయాచర గకాతల విత్యమధు
రవంధుంరణే వాళియంతంధురవాం [illegible] వరంత్ర ర తంద్దరాంశి
నృతుద్రిసుడెంకి రం। ఘురనేంత గాండ్ల లాకేతవము తానం
ఘుగం త్రీయుత్రాశి చెరువారితె ధర చెవిగలద్రి యయుత్యత్రి
వయుత్రి దావేనలతియు రర [illegible] వ్వతెంద్వైశ నేరం

శతనైరా తృతదంచ్యు। రఘురి ఎవంచ్యుగం। బశ శుసదత్రుదివా ప్యవుచతుపాంవే విశల [illegible]
స్యదు ద్రిశ శిపెఛుత్తె వఠికె [illegible] మలంతరతగాపెుంచేుమురుశం త్రియుత్తాం శస్ప్రం
కఛదా వెంచెుం [illegible] తైయుత్తా శతకుపారి శిక్షయుదం చ్వులుకు వగలద్రొంతయన్న
చ్యు। రవిఠితివి [illegible] సువిశ్యాం వతకంన్న। స విమక [illegible] యొయ్య సాప్ప విచ్చిన్న

వరా [illegible] రయుతాన్నిశ [illegible] యువ [illegible] రవ
కృనాతిశి రయువ నరాంచ [illegible] వంఠయుతాన [illegible] రుతాం
త నంగ్లతిధా ద్రివలయుపురు శర త్రియుత్తా శితల చు వాదిశి
రశింయచవయువాంక ద్రియుకిరంచ్ఛిరయుచితతత్రుత్యవము

[illegible] ంగ్యిగా పారార చంవయాంతి [illegible] వయ్యు। స్యనరం నాన్న [illegible] నంత్రనేం య్యుక త [illegible] సారరం య్యు ద్రి త వి వయు రపారు। గాంరాచధింప్పంగ్ల దలచి [illegible] ఖవక ద్రిదయిమి కగా। [illegible] సాలతారరచవపిం రత్రిస్నాన

[illegible]

[illegible]

[illegible]

పి రుగ్ర వలర మూర్వర్ణం। నెవల నయుడై తీన గు గావి యు అవహ్నాదిత
వహంత క్షుధ్రు పొంవట్టి దీరాంత భుంత్ర దేహ్ర ల్బయు తెఅవర్ణం॥
శాణ్య శాం తెత్ప్రాం వక వహ్నం ది తార్పు దలు చేరం బాహ్యి కుడెమన్నిత్రా।
౮౮ తెంచత్స్యయలి వాహ్యా... ద్ద౦ గత్రం
ద్దమరం ద్ధబిం ద్వ రతిశీలాం లాలలి తాం లాం విశ్వ। గంగాంది
చెవ గుడ్రి బద్రి వేసు చుం రఘుద్ధ కొప్పారం ద్యా నాం పితాం। తసురం నార్ణ దమోద్భవి వేద్రి లాం వి తాంత్ర వయుకంద వ్యాది లు గ్రింశ్రింత సే। వృణాద్రు ద్రొవంర వంశి బలం గ్ర నంప్పి నేకింయు దాప్యి రంశ్య వయుం మొందప్ప చుం సూం గ౩గ

విద్రి గావ రంబసాంవిద నంద్రి వికచల హార్ణ దాపలవయు గావ దరు వృద్ధి బుతు వహాద్వ లి భిరాంప తయు
కగ్గంతం జారశ్శ ష్మిం చ్వరాం తర। తసుంశ్రా ర ఘతవి విశ్వగాంసు భుంలశి సుం జ్వ్రా క్శంతేర వృంత్మి
యు వె గంత్య బు వృద్ధి శింరం చ కుద్రే దేవె దేవా బింత్రి తా। తీవశదవం రతు చంద్రి తాయు
ద్వం బ్ను హృదయం బ్ను చాంత వయుక తాం తల్లి దం బ్ను నెప్పిం వృదయాగ్గాం పలుక శతుం
కేకవేక నవాక బతితు గారం తత్రి రాపుం బ్బు కసూం। వాం గ్రత రాంకం తాంరయు తద్రేత్ర

వ తాంవ్రులకు నెహావృత్తకు త్రీవర్ణ। చుంవి తెంవ బాంవి చంద్రి ప్రులు
రంజితు। వం శ్శలిశం వ్వరవం బ్బు వుల్లి దెంశ సే సూం॥
రవిరంభదం వ్వంధ్వరం యుచున్నువ గ్రావి ధిం వ్విహం రించ్చు
వవ్వం జ్ఞమయులాకం వర్ధరింయు తెల్పాయ శా। మహా వయం
త్రిలంగాం దయుచులగ్గ శైవ్వి కొంరం బింప్పు నం। వ్యేకాం ణ హార

యెంలాయిన తెలంగాణుగాలత। కలంగాలకు ఋక్తకత క బుద్ధిముకత వెగాణ్యాలల వెలాలంల వేగాలంలాయల నేనురక వృష్టి వెద్యముక శి మవ రూగాశ నశితాం కతాం వర తాం। క రతావనర నేం బుచు వురచి రగురాం చెలిచ్చా।
వశితాం త్ర వ రతాం త్ర వ రతాం త్ర। వెం ఢ్య్ర దె గాం గాం నై ఖరి గలుబుగురాగా పిగావల చశి చ వుటుమక్కలు ర త్ని వయా వు ర తెలలగు వెంతృప్య చ త్ర వెఘ్రా చితెల్గాచి। విరుదుగురంగ్యాల గూంశు చెరవదత్తె వెళ్ళావలు
వంలాచ్చిశి ల్ల్యవుబుచ్చుల్కె దిశి తెదిత। దికులురంప్పిగాయిప్పి చిరి దివెఘ్నలు వెంత్రింత దు ఱవ గరనయు శి తె జ్ఞాగా దింయూండి। గౌరం శక్త్ర గ్రెంరం ఉప్పుకరవలు రద్రెకశినవదరిం ఫ్యుచుండిన గారి గారి। వత్తు రంబ్బు రవద
వయులు తేదవతం గ్గా। విరుదుమిగుక్కె చిరు తెలదల వెతత్త ది ఫ్యుబు। చెదదిచగాం చుంవుగూరవ్ఫలు చెదరదిశ్రి। అతిరుపెలువాం చిత్ర దదంఢ్య తతిశి ర చిచిగా। చిగ్గలరంలతె ద్రెశెగారాలుల మిగాండిడు త్రెవుల్లా
ఋతృబు గంకుచిత్రల తినచారుదంచెర తదిరారు లవందృరచి త్రబుల్లు గాగా। వలంయు గరా వయుం చిగులు చెగాండిత వాక్ష్య చంయుం బ్బు శి రత్రి వృగా। దిలుగెలశి వేంచ్చు పాంయు తుడుం తెం ఢ్ల్రద తెల్ల వ్విరి తుగా ళ్ళు వె
విమన గూగా। తగవుర్గ్ర వి ప్పుబుగాం చి చతుర్ణ్ర గా। వన్నరి వగాంచి, రదాతవా చంత్ర మగసు వచిచిచిరగా। తెరగతు తు చుడు నెంవుగుర। త్రవిగాం తలతంది వ। న్పధ్వ వశా ప్పు చిం దెన్న॥ డిగా॥ ఆంతులగా గక్తి ద్ర దితింయుంత్ర

౨౹ [illegible]

[illegible] విశేషములు [illegible] యుక్తమై [illegible] క్షీవంబులు [illegible] వేళా [illegible] మొదలు [illegible] మున్ను [illegible] వారు [illegible] యుగ్మంబు

[illegible] సామి [illegible] సంహితెరారా [illegible] యూ [illegible] ముహూర్త [illegible] తంత్రమంత్ర [illegible] తెలుగు [illegible] కరవు [illegible] కరము [illegible]

గాంవి [illegible] మలు [illegible] దరగా [illegible] వురునర్ [illegible] కరవులు [illegible] సారధ్యుల [illegible] కరవు [illegible]

ప ౯ [illegible] తెలుగు [illegible] కనెంపద [illegible] తెలుగు [illegible] చదరం [illegible] తెలుగు [illegible] తరువు [illegible] చవు

[illegible] వత్తు [illegible] చన్నుర [illegible] వంతును [illegible] శుభ్ర [illegible] చవు [illegible] వంనువుం [illegible] తులం [illegible]

[illegible] తెలుగు [illegible] వత్తు [illegible] మేరువు [illegible] రాను [illegible] తంతు [illegible] కరము [illegible] వంగు [illegible] నవలవ [illegible] చదరు [illegible] తలంపాం [illegible]

[illegible] శ్రీకృష్ణ [illegible] వరదను [illegible] వరుస [illegible] నరసింహ [illegible]
[illegible] ఘనతర [illegible] దయతో [illegible] నిరంతరము [illegible] చిత్తమున [illegible]
[illegible] కలిగిన [illegible] కరుణ [illegible] సంపద [illegible] వినుము [illegible]
[illegible] కొలువై [illegible] వెలసిన [illegible] సుందర [illegible]
[illegible] వరములు [illegible] శ్రీరంగ [illegible] నారాయణ [illegible]
[illegible] వరదా [illegible] శరణాగత [illegible] పాలక [illegible]
[illegible] సంపూర్ణ [illegible] చిత్రవటు [illegible] శ్రీరామ [illegible]

గాదు తుష్టివెన్న దశిదశ్రీ కెల్లుగల్గి గల త్రైరాపాలకు కసువుది వేషయులు వెలుగ రాసంద్ర శిష్యతకేశాంధాని త్రములతో శోయశిచి గుకాంతు వవి వముత్రి శేష నాల్గ్రి దపుత్రి బాంద్రి క్షేలుదాంపురలతెలుం ప్రేష్యలక్ష్యాంతరు సా
కాలులశ నేశప్పదాం గవాంఛ స్వాం స్వశ్చ స్త్రేం బ్రుబలతెరా కలతి వెది ఢింటయ దర్య లలు దశర కురుగాం తాం లరశ్మి వేతిశ తాత్ర్మద్దూంవే వయులకవు రురుతెలుక్లేరదరింప్రులలకదాంభిక కేరులక్రి కరుం
దాంగదశ్రీ భువవు ఫాం ద్వీ వేరురుంచి బ్ధిబువిశింత్రి యుదం బ్బురబాం దలుక్ష్మీ వతరాంగణబాక్ అగలాంబుయ భవి విశేరాంతువళాంవళచిత్ర త్రిమ్మశిబె దాస్ర గతిత్రి గతత్పుబులు చంద్ర వముఖంప్పెతకంగ్ర వతివ బాక్షనమ
౯౦ కరంభ్యక్షేత్రం శ వయుదంయుశ్ర వెరాంటుక్షత్రిపుంచవరావశ బాశన వయుకంద్మశివ్ప త్రిద త్మెక్యాయకంగ్ర బాలవాంచి విక్ర చురరాంగబిగ తెవిరిదా కుల మిందలులుక త్రెళలు బ్యాంచివళ్ల వాంధుత్రి వేశక్షేయును
దలచి వెంఛ్యుతంవప్పు లవిశాంద త్రిపలగంత్రి తేయు లు బాంచి శరద్రి ఇవవర వయుంనురుంయుదవిచి అనే దుంది విరుయు మిందశలరు తెల్గి భ్వరిబుపాచిక వలతావ ద్రుబి వకాష్మి వలచ్చి వృవు కు
ద్యాలుపిటా ధర్మలంతేయుశ్ర బోటిరాం చినగు దృవ కెశాగ్ర చెప్పి త్రెంగ్రదలచి తనురశ్రేష్ఠి దిగు యుకు తత్త్వరంబుగ్ర కయుకంగులుకుదు తేయుక్షుకాంద్రరంబ్ర వంక వయుకచెకం ప్పె తద్వ కగు ద్వితేనుగ కంస్కరా

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

చలుకల వెం జ్వరాలగ ము [illegible]
ములవముల్లయుం ప్రి [illegible]
ద్రసం [illegible] వేఱ
యం ౨ ఐవారం [illegible] వడ వేత్రి
వే [illegible] గ వెంవులగం ద్శతల వెలుగా ౯౧

రత్న వంతువము గుత దల్ల [illegible]
[illegible] తత్ర [illegible] వేదాత్మ [illegible]
శరత్ప్రిష్టి విశాంతు బ౧త [illegible]
ముదగుపృ సాం [illegible] వేవయుల [illegible]

[illegible]
[illegible]
తులం [illegible]
[illegible]

[illegible]

౮౧

పెష్టి సకూలగ్ని భిలకాశి ... తలదొ... రమూద్రి వరితతకమకు గంగ ... చి తెరగాం ... తతంగ్గతుంకృలవయు ర ... తెలుగుదం... మాలం

...సాంద్ర దొరాని వాండ్య ... రవల్లి తరవాంత ... | ... తంత్రి ... రంబు... మిందయులకిం ... | ... కథచెప్పుతన్న ... లాంకై ... వయిళ్లులపాశి

...దన్నై ... రుచుల ... | వయరు ... ములా ... యుండు ... | ... సంక్ష ... ధరణి ... రతం

చెప్ప ... చిరంపు ... | చక్రధరంసంత ... | ... రువ్వ

రుగనవైన్యమూ ... దయ్య ... వాదలను | రద్దిరంబున్న ... తారకగవ ... | ... కూలగ్ని ... త్రా

... లతారం గ్గలు ... తెలు ... పురవ ... తరు ... ళిరాం—॥

[illegible]

[illegible] దశ్వతెల్ప వద్య తెంబు బారె దళం మ్మారె ఇం వఘ్మ [illegible] వల కాప్రసాద వయు చి[illegible] తకారిశ్య వయు సంశు పింప్రెం । [illegible] వలంచ్చ [illegible]
కలూం గకె గృహం తాకారవయు [illegible] సాంత్ర గృహం
[illegible] కారతనాకు విందప్పే పృతివద్మి [illegible] తదరాప్పె
[illegible] సాంత్ర [illegible] కుకూం [illegible] పృతా
[illegible] వుంతింవ [illegible] గ్గల తలకవ్వ
[illegible] కూం అము వ [illegible]
చ్చు ఉదవిరియల్లి కచేటువేల్ కలంత్ర వయు [illegible] యత్రయు వయు
[illegible] తలగాదివి [illegible] చంప్ప టుం । సంత్ర నవెటు [illegible] గల [illegible] పంప్ప వసం
విచారకవయు [illegible] వయు [illegible] యుల [illegible]
కుండప్పు దుర కాం మి [illegible] రితం [illegible] కలూంగా [illegible] దవత్ర [illegible]
[illegible]
దయు [illegible] దుల [illegible]
చ్చు కబల్లు దింప్రి [illegible] । కాంత్ర వయు [illegible] సాల [illegible]
వవుదుంగ్గల వంత్రె [illegible] । [illegible]
చంద్ప వు వరాసు ముక దుల [illegible]
[illegible] వయు సంగ్గల వాం దుల [illegible]

[illegible]

[illegible] గంధవహ

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

తెరువుగు। లుకుగాను భగుండి వరుసగ్ని [illegible] ల్లు లాంఛను [illegible] తరుతత్త్వం తర [illegible] లు [illegible] కవలు [illegible] తాత్తు [illegible] వయిఖరం [illegible] తెలుంచారి [illegible] పుత్రవయి [illegible]

[illegible] వతం [illegible] వుండవయిగా [illegible] రంభ్యులంనేంక్షి [illegible] వారాకము గాయు దంపుత్ర [illegible] పుడుపాకిడ్రైక్షి [illegible] గాంగ్భి [illegible] తత్త [illegible] గతు

[illegible] చాంధుచందర్శ [illegible] మలు [illegible] నవముకే [illegible] వణిత్రం వృష్టి తెం [illegible] మృష్టి [illegible]

[illegible] వారితెలు [illegible] వయి [illegible] హారాంకవయి [illegible] తవా చేత్రం [illegible] వంభు [illegible]

[illegible] ఈలకడ [illegible] పూరువిం [illegible] వారా [illegible] వయి [illegible] గాయులతె [illegible] ములడ్డ వయి [illegible] వంవ్చు [illegible]

[illegible] వరులు [illegible] గాలు [illegible] వశ్మకవార్తలు [illegible] తెలిపవహారి [illegible]

[illegible]

త్రిశిలపృథ్వాం కాంచనాదం| భ్రంశమానతాం శాంభవముకపేంత్ర మెలుకపల్లి| ఖిత్రివమహిత్తాం తప్త ఖార విశ్వతేంప్య్రరావమ| అకన ఖకలభ్రంశ్య కనకకఖపృవిల| వకఖారాఘ్ను ౨విథియురాథ్వె వంశంత్ర తత్వ వార్యాబ్యకకథనలకివరత్న
మలనంధపృమలకులు వేంకటావర్ష్మెభిక్షుపయిగార వతతపృత్రితకధరం బుద్ధిపృకుంమన్గథ్వ శవాధిచాచుపృత్త్ర యువలవేంకిన్న శకతలుపవా కమువిండ్రమెరికుంగు చారాభరణ| వేలుకలరాజిరియుంగ్ర
లకులుహావంభ్రుభుహాంశ కానరింపుసమకూరా| కవాకు వర్శదియధూకృపులపైకల| త్రిలకారామోందవము క్రిలు ఉపృకూకుటయ్న కకుం| శ్మృకి కురారుసుంత్ర్వివారకల| కిరియురివపృంట్రిపృతంఖ్యులం కర్ర
రింపృకురా|కాన్లై చాలికం కలన్న వ్రేయుక పి| యూరాది భక్తింన్నలునవ్ద్రవ్రయుయుపృసథంతెవివతుం| గగ్గవలయయువయుపూరాతకగల| రావింపుడటుంన్గవారుకకృం నబ్బితుంతయుకూరా|కా|
బాల్రత్రహ్మగారులుకెలుంద్దరపృథరా| భింపృత్తకవే కప్యకన్నదధింయురాన్నైతా| బాల్రింపృగారయ్యులవుంత్ర్రముకక| శిరహ్మతమెం తలక్షవవయులకిరికయులరిదుచుకురా|కా|వారలకలం
పృత్రిన్నవ| గ్రన్థరంభృక్రిరింత్రిగరుడనవంకుదంబిరా. తి|ద్రరువకంలన్నమెయుకేమిదిచారింపృతతుంక్మెవారకునంతగనవ్రయువృ కూరా|కా|౨౧ ౩౦ ంతేందడపృతవుద్రణ|న్మకవయకురాంహిరాం ఖిద్రి దువరా

౦కూం చి(ద్రి) చిలుగుబ బంయ్యవక్కెంగ్గ(బ్రి)కొపులలం ంచె వేరా వృగాచుం(ప్రు)య్య। వెలిశక్తం క్కెరాజు కుర్చు ... చె విరివృష వ్వరుల బంబ్యి(ల్లు) గరారుయండ్ల మిం। వ్వలంతెలం ప్పై(ర)స్త్ర విరిచెరా తురు బుక్కర గంప్పుం చెప్పి వ్వదాచెయరా రికి

కి౹ఱి౧౩౯ల కి(క్కె)ంక తురుబుగ్గ్రర(ప్రి) బింక్షి రయుచంద్ర౯ వయా ౧౨ ల్లుగా౹(క్ర)లరయ గ(ప్రం) క్షిదుంలో బిలిమి నగంక్షమయు(ప్రి) చిలి కించ్రి నెరాదువయు౹(క్కు)లది గడుప్పి (బిం)బిలి చి(క్రె)లరివంలి రయరా తురు కెరాంబ్బు చెద్వ

యువా౹లవితనెవమార్గక్కు(క్కె)...కలధ్వ వితికులు వింద్ప్రరాయు నకూం౹౹వయ౹౹తర్యాకుల బుంయ్యదవారచంద్ర నెవచెంత్రు ధమించుప్ప వాలికుయ జులతెలంనగ్గల నుది యుంచ్రి తెంబ్బు నగల చి(స్త్ర)తెంద్వరం

బ్జిక్కెరాంతల౹గలంయుచిక్కెయు మురూరకకూంవ్వర్గలిదేరం గ౹౹వెక్కతెరా(ప్రు)క్క(చి)(చి)లితం పెల్లుం త్రుక నెరంతిలిం బెలిక వరా(ద్రి)ర౦ క్షంధ తెరా లతం బ్బులకూం౹౹క౹౹క వ(క్రె)లంగ్గు మయుది చితెరువెర్ణావదంతెయు

(చి)బెబిలయు(ప్లి)ంతెయుక్క వకితతనువ్వకర౦౹త్రుబంయెత్రె చయువదుంవ్వ వి౹వెదతిరంతెయు క(త్రె)యువ(గ్రి)గా(ర్చ) పెరాలా(గ్ర) సెకెర్లు౹౹ఱి౧యెయుక్క లితాంక్షి (బిం)తెయునక్కెయుక్కవద్భూరాపి కెకి విక చురా౹

వెయుక్కవెప్పు ఖువెక్షి క్కెంక వయు దింయుగిద్దారంయు క్కెం చివెం ఇ౹ కల౹ విక్కచ వింక్కెయుక్క కలక్కెకు చె(ప్రు)ంయులి యెరంయుగారాం ఖువారా౹ విక్కెకిదం త్రు చ్చ ంప్పురగిచె౦ చ్వలదరా నెవయు(క్రి)వాం(త్రె)(బి)యుప్పుక దురా౹౹ లీ౹౹

హితకులస్త్రీలున వైరవిగలదది యోగ్యవరశేష్ఠానందం ప్రభుతు లకేలచ్చాంద్ర తద్రుయినసరూంగక గ్రుఅశతరకులదేలువ్వు వివ్వు శ్రీక్షరవిరయు రువింద్వరుత్సే వాహులు హంతిదే రఘుమతుమ్మ ద్రిగమతవమ్మతరంరయులుదిరిష్యుభును
సశితతువంయు మేరురగూంగాభిగ్ముయాంటాంవ్రరలాంలసొంద లవృకాశ్రరూంచారచచరకవెభూపాకిత్రుదిఋవేక్షలవదావగలక్రింప్రువులిశ్రిల వూల్యరతెలత్ర త్సేలంగ్యులం విక్రస్యూంత్రిదెలుపే వైరుంవద
స్యాత్రప్రరాంలతరద్రేమ్మ చందవీధులకితువేయుషులు తుృతి దెలువే అభిలకలు తలవరత్సె దాహూపుకింసూంక్షరాచా ధాంకికచెకిరవ్సుంది ఎత్రాంచయుతదియుయ్యులక్ష్మి మెరచితుమిగధ్యాంలంక్షృతంయు
స్యతాసుహంరిగాంస్వద్రితుతకేయూంరరరగాంగ్గతిగ్గ కంష్ణదిరిలాంభింసూంరతిరరగకేవయుకప్రేవయుకల్లప్రవుముఖ్యాల్తేదేవల్ల గ్గంం స్యదిరంత్రాద్రవంచురగాంయుస్వకాంంన్సరభితిరుంచ్ఛియుగ్గు
తెంం తుస్సే వయుబురభ్యంరవృగంతదుంభ్భు తెదత్రీవృష్ణు ఉంగ్గకాంషంభోచంద్రు రుయాంతనందవముబాంచ్చేంగ్లనతువతేవసలంది పుంఢరసూంగ్గవంగ్గవలంచుపెంద్ర తవుల్లితిదప్రభితేదవముర్వాడింద్యు

[illegible]

[illegible]

గరవర్ణం గ్రరువ లంతను [illegible] వేళ్ళినాప్పువేగి విద్రుఖ్యేతె ద్రుదద్దన్న ధ్యుమాం ద్రు। వెలది ద్రసారదుర శవి [illegible] ర్గతానంర ద్రుక్త్రి ద్రి మఘ్నర ద్రుపర ద్రగ్గునము దిశతాలం చ్చారలురింష్ట్ర గ్రాది జెలుగు చెంద్రికలు చె చర్

రహింసెం [illegible] తుంగా చెలువద్ర నగ్ర ద్రతి శ వ్రిరిశింమ్మి శథంప్లుమ ర సురుము శవ్రుర్లు । దెయువృర ద్రుతతురు బ్రుంప్ర శుత్ వి తొగ్గిను ద్వే । కృతె వినర సుద్రుల ష్ట్రాము గుర్గంష్యులుగ్గతయు ద్ర [illegible] లంచెప్పతచెప్పగాంరదుమర్గణ।

ద్రుంక్తి లద్రుములు కేశ విద్రి జిరాయరశ్ తితమొత్తక్రురవు ర ద్రుతద్రతి చెర్గణి కశ్రి । కృవిజారిం తెయుక్తతె రృతి । ద్రిలు సువులు విధు ద్రంతె చె ద్రుసుగు గుసువు । రార్యభారవమువార్యయుర గత । భారతి

కతువెరుంప్ప కరత్ప వెంబర్తులు శి ద్రిగారాతు । ద్రెం [illegible] యువృర శి భాప్పనవరు । తృలుమ ధురా వృతవను శరద్వి తెంగువత్తుతాంభార్యు రెలు సురగుభాతిర ద్రరికచ్చు । కలు శంభృక చెుకద్రరాశ తార్

మమరియు శి రెంటుగా । గ । వెరంగుతిద్రి తస్సుప్పర మి రచ్చు । తెంధు । రాంప్పలువప్పర గురద్దిశ్రై [illegible] గ్రుమయరతు । జారునాంసారవయులులాబ్ శవరులు శ్రై చెగ్గువిదయురుత తనువారెల్లు లు రెరయు

రెరాంభవర్గకకు । వెశ వెగరవురవుత లవల [illegible] । రయు [illegible] తావదిచెరితశ లవము కెంర కరణ । వృ్పులు సా ద్రి శయుంతు రగాతవ ద్రంతెయు కతిరయు శ ద్రి బాశిత చెరర చ్ఛ్వ్రింద । ద్యయూగా । తి । ము దితెంతెయు చ్చి ద్రి

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

క్షీరవిక్రాంతత్వ శిఖార్ష్మ తానవల్లి లతెలాం చతుర్థం। క్ష్మావతి మమేమంగళ్ళు చెప్పి కలసే శ్మరపంగళ్ళు ... దృబష్ణు నుర్ధం। కృవలంచలుటాం చరించెన్ని చిత్రతుం గెళ్ళ శివచ్చి రి నెంద్రు క్షేదువవ త్రీ। ధవళ వేలుపు భాండ భూతి వసుధా
... లత్రారి శిక్షి శిశ్రి తంవేయుదిశి చంద్రుభాను మద్ధ్య మయికభవ్య శ్రి తథంత్ర దిత్రంధ్రిలక్ష్మే గిరి బాలంధవచత్రేలారి త్రిలాపించేయు త్రింశర్వా మూరిశిగు ... బితం చైరవెవి వే ప్పు తెర ... గా।
... అశ్వసంవ్ర ... శాంతకారవ వరవక్ష్మ గయిమైలద్దరా నంతంప్పు త్రివంక్షితశ్చత్రి త్రివశాం భవమేలుయిబ్రిత్రి గేసు చుర్ణం వృధూవరా। భూప్పు వృద్ధావ వంభౌ ... శి హం సృవముకం పులకాంశ్మకావర్తి। నేంవృ
౧౯౦ ... తజ్ఞా త్తత్రి కక్య శచంద్రుప్పు శత్రింత్ర చయుత్రి వృదింత్ప నశూరా। శా। శ్రీరా వగారవుగాంత్రిత్రంక్ష్మి కతులక్ష్మి కంధ్యరాతారత్రి। శారంచమెత్ర బృలరగావే దైవయుకతుతత్ర్వంత్రా శ్రీరా రత్నవయుగ।
ధా... వర్వయుగా త్రివప్ప శైకలవైలజ్ఞుగండత్సాకం చెప్పితం। భూరారా శిం దప్పుతంలశ్రీ శిచప్పవనివిశం పూంగాంగసుమెలందం ప్పు కశూరా। శారా। గాంతి రత్నివము త్రిలుహాసైత వము లాం శ్రా ల్కశికతం

[illegible] తెరంబుల సందర్భ [illegible] సంగా [illegible] మంచి [illegible] లబ్ధి [illegible] వంత్రారం [illegible] వరు గొలకొండ [illegible] గజవయ

[illegible] మాధవ [illegible] [illegible] వయు [illegible] [illegible] వరుసగా [illegible] [illegible] జరుగు [illegible]

మంత్ర [illegible] మాధవ [illegible] [illegible] వరుసగా [illegible] [illegible] వరకు [illegible]

[illegible] వరుస [illegible] [illegible] వరకు [illegible] [illegible]

[illegible] [illegible] వరకు [illegible] [illegible] వద్ద [illegible]

[illegible] వరకు [illegible] [illegible] [illegible] వరకు [illegible] [illegible] తారకు

౧౦౧

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౩ (తామిత్ర) సరవమ సలుసే|క్ష్మి వయతి౨ పం. తా ఖలు [illegible] శ్రీపుగురాంగవెం. మూర్తి॥కళ॥ అశివేవితి సృతే త్రికం చిన్నియ॥౹ కు వేవుతర త్రై[illegible]ము ౹౹౹ పద్రియు నవహౄ[illegible] ఋతహ్మ దంయూ రవిం వ్యంగ్య రు
వింద వ్యం తర్క్ణదుం౨ (దిగాత్మ సంత్రె కూంగ్యమగ్య (క్రమ బూంత్రు త్రకవయూ రకత్న వయులలతో (ప్ర ఋకు రుసంద్ర భవాం|వం తవుపతశ్నుం ద్వరవ శత్రునంవ్వుదల త్రెయ్యాణా రంద్వ నంత్రి వ్రె బిం ద్య వయూ
[illegible] పూర్వ పాటుత్తు తెలాం క్షితి వెంయవిదూం రవ్రుంయూం గాంరిచ్చిలం (క్ర ముతాం రాంద్వు ఉవ ప్ర దర్శ రవ త్రితిం కాత [illegible] లెవ్వతు చెత కళ॥ఆ(వ్రె చవం[illegible] కుళ్ళ దె(వి బింబూం తునె [illegible] దవిం
ఒ౨ (శ్రీ) ఋతి|రైతం తమద్యత్రలుము ఉవ తం|(శ్ర్మ వితెసంధం బ్యుగ్ని శ్రీ వేవితిరితవవంతు సీకతి॥ వయ్యప్ల తు ముక్త యూంవకం వ్యస్తి త ఉ బూవ విచత్ర దకం బుచ్చితెం వ్యవ్హ వం (గ్లల వ లత్రిం ౧ వాంగికయు కరసు
కెయు దచ్చలానుం శ్రీ౨ంద వ్యచెంయ|క్రు ఖడెం ర౨ నగ్గుతో వరవ్వ రప్రి కవృత్ర ది బెంయ వ్య వాం వేర లా|గలవితి తెలం వ్య యు శ్రీ రవలాం రవ లాంత్రి౦ క్రే బాంల బెలాలు (౨॥ వగ్వతల వ లన్నిప్రి పస్తు
వగ్గుడం వత్తుఖదం నమ్మలు నం తెశ్వ వీరాత్తెనకా॥తెఘతళ పెలుఖ్యకు౦ వయుల తాంశ్చులు తాంశ్చలుకం వ్య బూంయుకుతాన్ర్ తెభిదులు తెంచ్చ ర్నె౦ ఉష్మదు రువయునె వ్రె లుతె క్షెలుపవు బూ॥ (౨ల కు కంతె లర

ధరయుగా గ్న చెలువులతా మొలలక్కలు వించాప్పు ప్రెథమల శరగాత్ర దీప్తిదీపొం చిగా గ్రకము గయితెలంవ నెంత్రవలు లా స ప్రతి మలకల మువత్రి మరిచిత్రుల సొగం గ్నా కాం త్ర్యలకళు నెంగ్లతి సలుర్యా ప్రతి
లలకెంద్రకలాగా ష్యయు విరులంగారగా కళ్ళుచవతించాప్పు ప్రతిభలు కమిత హంతిత మనింగచ్ఛ నత్ర యుదరారార్యంత్య మారం ల్ప వయులు గ్న చెర రంత్రి తి స్మ్రహం ల్పు లక్ష్మిలు రారా ద్యమాంద్య్ని వంకుమారకతు
౧౦౩ కరంటల్ల మల్లలు చిలన్ని కల్గ తకుపాల్ని ర్తిర్దంప్పని తగంబ్జి గు కదుగడుగళరత్ర్యవిత్యు గలదివియుగా దివి త్రు తెరుకదచారి త్రిత్రలన్ని కనత్రివ్ర్వెకకత కనెరాకెల్గ తలదెశ గు చగ్గవ కపలచాపు
కెం ష్ప్యస్వకవాం నవయు పొదుత్రివురరుం గ్గ బెతకన్నిరయు విగాను కండ్లకలదమి కది సంత తెయాలు లశిగ్న కంతం కంటు బం చప్పు రాకయు తిత్తారు లవికంద్ర తకంగ్ల కంద్ర లలర్నె కకె కాంద్ర గారవ
వలుత్రిరుక దిగి తిరా తలయన్నిశ్త సూరంగళి గ్రచాత వుం శ్శలతాంరవు చొత్రిధితెం ప్రెంద్యకీ వదరార్య్యవయుంక్షతి పొయకలగలపె త్రితయుత శాంరాం తికలరుకెత బుచాత యుకవపకెళ కరం
నవనయటె నవనేతొం నక్షాం గనెం వృత్తిరకలరుల కెయుఘు వెన్నావినయు బు కలులు వేగలదె నఘు గిరి నబా్రాలి బరగల కెయు చంరయు న్నే మపెగ తాం ట్ప రన్న తిరొనమరగల త్రి ॥ ॥ ॥ ॥ ॥

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
3 [illegible]

[illegible] చంద్ర [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] [illegible] [illegible] [illegible] [illegible]

[illegible] చంద్ర [illegible] [illegible]

[illegible] (శ్రీ)(శ్రీ) (శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)

[illegible]